సంచలన వార్తా పత్రిక
లీడర్
SANCHALANA VAARTHA PATRIKA LEADER

Read / Share / Follow
www.leaderepaper.com
www.facebook.com
/leaderramanamurthy/

శనివారం • 10 ఫిబ్రవరి 2018 । సంపుటి : 20 సంచిక : 194 । ఎడిటర్ : వి.వి.రమణమూర్తి । 8 పేజీలు । వెల : రూ. 2.00
Published from Visakhapatnam, Rajahmundry and Hyderabad





మీ గోల.. మాకు ఏ మూల



టీడీపీ ఎంపీల ఆందోళనను పట్టించుకోని కేంద్రం

పార్లమెంట్ సభల చివరి రోజు కూడా మొండి చెయ్యి

లోక్ సభను మార్చి 5కు వాయిదా వేసిన స్పీకర్

దూకుడు పెంచాలని చంద్రబాబు ఆదేశం

న్యూఢిల్లీ: ఏపీ అవసరాలు, హామీల అమలుకు సంబంధించి రాష్ట్ర ఎంపీలు ఉభయ సభలు దద్దరిల్లిపోయేలా ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం పరిస్థితులను రెచ్చగొడుతోంది. పార్లమెంట్ సమావేశాలకు చివరి రోజైన శుక్రవారం కూడా ఇరు సభల్లో పరిస్థితి గందరగోళంగానే ఉంది. రాష్ట్రానికి అవసరమైన కేటాయింపులపై కేంద్రాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలో టీడీపీ ఎంపీలు గత రెండు మిగతా 2లో ▶







కొలువుతీరనున్న కోటిలింగాలు



మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 13వ తేదీన టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. దీనిలో భాగంగా కోటి శివలింగాల ప్రతిష్టాపన కార్యక్రమం పనులు శరవేగంగా జరుగుతున్న దృశ్యం.

- న్యూస్‌లీడర్ / విశాఖపట్నం

ప్రోత్సాహకరంగా ఉక్కు ఫలితాలు

సీఎండీ మధుసూదన్

విశాఖపట్నం, న్యూస్‌లీడర్: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన విశాఖ స్టీల్ ప్లాంట్ 2017-18 సంవత్సరంలో ప్రోత్సాహకరమైన ఫలితాలను సాధించినట్టు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి. మధుసూదన్ చెప్పారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంస్థలోని అన్ని విభాగాలు మంచి ఫలితాలను నమోదు చేసినట్టు తెలిపారు. నూతనంగా నెలకొల్పిన 6.3 ఎంటిపిఏ యూనిట్ల ద్వారా ఉత్పత్తి స్థిరీకరణ, పర్యావరణానికి అనుకూలంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం అనే అంశాలకు



ప్రథమ ప్రాధన్యత ఇచ్చినట్టు ఆయన వివరించారు. ఈ యూనిట్ల ద్వారా పూర్తి చేయబడిన ఉక్కు ఉత్పత్తి 94 శాతం వృద్ధి నమోదు చేసిందన్నారు. ఉత్పత్తికి సంబంధించిన కీలక విభాగాల్లో వృద్ధిరేటు ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. అదే విధంగా కార్మిక మిగతా 2లో ▶

ఐలా కార్యాలయంలో దొంగ



కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన పాత కమిషనర్

అందరూ బంద్‌లో...

వేణుగోపాల్ మాత్రం ఫైళ్ల తారుమారులో బిజీ

పాత తేదీలతో కొత్త సంతకాలు ?

3లో



ప్రతి భారతీయుడు చదవాల్సిన పుస్తకం

ఏయూ వీసీ నాగేశ్వరరావు • రైటర్స్ అకాడమీ 'తెలుగు ప్రెస్ అండ్ ఇండిపెండెన్స్' పుస్తకావిష్కరణ



విశాఖసిటీ, న్యూస్‌లీడర్ : ఆంధ్రాయూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి బాబీవర్ధన్ రాసిన తెలుగుప్రెస్ అండ్ ఇండిపెండెన్స్ పుస్తకం ప్రతి భారతీయుడు చదవాల్సిన పుస్తకం అని ఏయూవీసీ ఆచార్య నాగేశ్వర్రావు కొనియాడారు. శుక్రవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో రైటర్స్ అకాడమీ ఆద్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన పుస్తకావిష్కరణ చేసి అనంతరం మాట్లాడుతూ ఏయూ జర్నలిజం డిపార్ట్‌మెంట్‌కి ఇండియాలోనే అత్యధిక ప్రాముఖ్యత ఉందన్నారు. జర్నలిజం డిపార్ట్‌మెంట్ అధ్యాపకులు పాఠాలు చెప్పడమే మిగతా 2లో ▶

అరకులో ప్రేమ జంట హత్యాయత్నం

వాళ్ల స్వస్థలం గుడివాడ • సకాలంలో రక్షించిన పోలీసులు



అరకులోయ,న్యూస్‌లీడర్: కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఒక ప్రేమజంట అరకులోయ లో గల వశిష్ట లాడ్జిలో ఆత్మహత్యకు యత్నించగా సకాలంలో పోలీసులు వారిని రక్షించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సుజిత్, ప్రియ అనే ఇరువురు గుడివాడలోని ఒక కళాశాలలో బి.కాం. చదువుతున్నారు. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు.అయితే వీరిలో ప్రియకు ఇటీవలే వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలో మిగతా 2లో ▶



వైజాగ్‌లో సిఐఐ సదస్సుకు రండి..!

ఏపీలో సానుకూలత సృష్టించే భరోసా నాది

రాష్ట్రం చిన్నదనుకోవద్దు...మా లక్ష్యాలు పెద్దవి

బిజినెస్ లీడర్స్ ఫోరం రోడ్‌షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు



అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రాజధాని విశాఖపట్నంలో ఈ నెల 24,25,26 తేదీలలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సదస్సుకు మీరు తప్పక రావాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 'మీరు సమర్పించే పత్రాలను పరిశీలిస్తాం. పెట్టుబడులు తెండి. అనుమతులు, వ్యవస్థాపన అంశాలకు నేను భరోసాగా ఉంటాను. ఆ బాధ్యత నాద"ని సీఎం భరోసా ఇచ్చారు. యు.ఎ.ఇ బిజినెస్ లీడర్స్ ఫోరం ఆధ్వర్యాన 'ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలు- ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాటామంతీ' అనే ఇతివ ృత్తంతో గురువారం దుబాయిలో ఏర్పాటైన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాది అందమైన, ఆహ్లాద రాష్ట్రం. పెట్టుబడులకు చక్కని మిగతా 2లో ▶

జగమేమాయ!



పదిహేను రోజుల్లో కాదుకానీ.. ఈ దశాబ్దంలోనో శతాబ్ధంలోనో తప్పకుండా న్యాయం చేస్తాం..!

కూచిపూడి పసుమర్తి సీతారామయ్య కన్నుమూత

విశాఖ తొలి కూచిపూడి గురువర్యులు ఇకలేరు • తుదిశ్వాస వరకు కొనసాగిన నాట్య శిక్షణ

విశాఖపట్నం, న్యూస్‌లీడర్: కూచిపూడి నృత్య సాంప్రదాయాన్ని విశాఖకు అందించిన నాట్యాచార్యుడు పసుమర్తి సీతారామయ్య గురువారం రాత్రి కన్నుమూసారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు కుమారులు ముగ్గరు కుమార్తెలు ఉన్నారు. కృష్ణా జిల్లా కూచిపూడిలో పుట్టి పెరిగిన సీతారామయ్య 1963లో విశాఖకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. విశాఖ నాట్యకళా రంగానికి కూచిపూడి నృత్యంలో తొలి అడుగులు నేర్పిన మహనీయుడిగా ఆయనకు ఎనలేని ఖ్యాతిని గడించిన సీతారామయ్య ఐదు దశాబ్దాలకు పైగా నాట్యకళకు సేవలందిస్తూనే ఉన్నారు. వందలాది మందిని నాట్య కళాకారులుగా, ఆచార్యులుగా తీర్చిదిద్దిన సీతారామయ్య చివరి శ్వాసవరకు తన శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన గురుత్వంలో విశాఖ నగరం వందల మంది నాట్య కళాకారులను దేశ విదేశాలకు అందించింది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఢిల్లీకి చెందిన స్వప్న సుందరి సీతారామయ్య శిష్యురాలే. అదే మిగతా 2లో ▶



కూచిపూడి నృత్యప్రదర్శనను ప్రారంభిస్తున్న సీతారామయ్య (ఫైల్)



సంచలన వార్తాపత్రిక
లీడర్ క్లాసిఫైడ్స్

విశాఖపట్నం | శనివారం 10-2-2018

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏ విధమైన సంబంధంలేదు. - మేనేజ్‌మెంట్

Minimum 1 week రోజుకి రూ.40/- మాత్రమే **Size : 1x3**

CONTACT : 92466 21490 / 92982 05388 | **5% GST EXTRA**

ప్రతి భారతీయుడు చదవాల్సిన పుస్తకం

(మొదటి పేజీ తరువాయి)

కాకుండా పుస్తకాలు రాసి సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తున్నారన్నారు. స్వాతంత్ర్య సంగ్రామానికి తెలుగుప్రెస్ చేసిన కృషి ఈ పుస్తకంలో పొందుపరిచారన్నారు. తెలుగు గడ్డపై పుట్టిన ఎంతో మంది సంగ్రామంలో పాల్గొన్నారని, వారిలో ఎక్కువమంది పత్రికలు, గోడపత్రికలు రాయడం చేసేవారన్నారు. బ్రిటీష్ వారు పత్రికలు నిషేధించినపుడు చేతిరాతలు రాసి, ప్రజల్లో సంగ్రామ స్ఫూర్తి నింపేవారన్నారు. బ్రిటీష్‌వారికి భయపడకుండా నిజాలు రాసి, స్వాతంత్రం ఉద్యమానికి ప్రజల్లో స్ఫూర్తి నింపేవారన్నారు. ఏది ఏమైనప్పటికీ స్వాతంత్ర్య సాధనలో తెలుగు ప్రెస్ ముఖ్య భూమిక పోషించందన్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు కాలం నుంచి 1947 స్వాతంత్ర్యం సాధించేవరకు ప్రెస్ ప్రాముఖ్యత సమగ్ర సమాచారాన్ని సేకరించి పుస్తకంగా రచించడం బాబీవర్ధన్ ఘనతన్నారు. ఎప్పుడో స్వాతంత్ర్య కాలంలో జరిగిన ఆ సంఘటనలు ఇప్పటికీ ప్రాధాన్యంలో వున్నాయన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు మన స్వాతంత్ర్య ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయా దేశాల్లో ఉద్యమాలు చేసాయంటే అప్పటి పత్రికలు సహకారం ఎంతో వుందన్నారు. పుస్తక రచయిత ప్రొఫెసర్ బాబీవర్ధన్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలను పోల్చితే ప్రింట్ మీడియాకే శాశ్వతత్వం ఉందన్నారు. ఈ ఉద్దేశంతోనే ఈ సంపుటిని పుస్తక రూపంలో విడుదల చేశామన్నారు. 1857 నుంచి సంఘటనలు అన్నీ సేకరించి పుస్తక రూపం చేయడానికి ప్రయవడేన అనుభవించానన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్‌చే నడపబడుతున్న విజ్ఞాన సర్వస్వంలో అప్పటి పత్రికలు చాలా దొరికాయన్నారు. వాటి నుంచి కొంత సమాచారం సేకరించానన్నారు. ఈ పుస్తకం రాయడానికి సహకరించిన సుమన్, ప్రొఫెసర్ మూర్తిని అభినందించారు. రైటర్స్ అకాడమీ అధినేత రమణమూర్తి మాట్లాడుతూ ప్రొఫెసర్ బాబీవర్ధన్ రాసిన రిపోర్టింగ్ అండ్ ఫ్యూచర్ రైటింగ్, సోషల్ మీడియా, బ్రాడ్‌కాస్ట్ జర్నలిజం పుస్తకాలు ప్రాచుర్యం పొందాయన్నారు. ఈ రోజు తెలుగుప్రెస్ అండ్ ఇండిపెండెన్స్ పుస్తకాన్ని రైటర్స్ అకాడమీ ద్వారా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి జర్నలిస్ట్ ఈ పుస్తకాన్ని తప్పకుండా చదివి తీరాలన్నారు. పలు పుస్తకాలు అధ్యయనం చేసి రాసిన ఈ పుస్తకాన్ని చదివితే ఎంతో విజ్ఞానం కలుగుతుందన్నారు. విద్యార్థులకు ఈ పుస్తకాన్ని పాఠ్యపుస్తకంగా పెట్టేందుకు ఆలోచిస్తున్నామన్నారు. అప్పట్లో సాంఘిక దృక్పథాన్ని ప్రజలకు వివరిస్తూ, ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రికలలో వరకట్నం, దేవాలయాలలో హరిజనులు వంటి వివిధ అంశాలపై అత్యధిక ప్రచురణలు చేసి ప్రజల్లో చైతన్యం చేసేవారన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతుందని జర్నలిస్టులు అంతా ఇప్పుడు పోరాటం చేస్తున్నామంటే అది అప్పటి స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తే అన్నారు. ప్రొఫెసర్ డి.వి.ఆర్ మూర్తి మాట్లాడుతూ ప్రస్తుత జర్నలిస్టులు పర్యావరణంపై కాకుండా పొలిటిక్స్ జర్నలిజంపై అధిక దృష్టి సారిస్తున్నారన్నారు. 2018 సంవత్సరం నాటికి దేశంలో చాలా పత్రికలు ఉన్నప్పటికీ ఒక పత్రికకి ఇంకో పత్రికకి వార్త విషయంలో పొంతన వుండడం లేదన్నారు. ప్రతీ యేటా దేశవ్యాప్తంగా 11శాతం పేపర్ సర్క్యులేషన్ పెరుగు తుందన్నారు. అనంతరం అతిథులను మెమెంటోలతో సత్కరించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శివశంకర్ కార్యక్రమానికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, దూరదర్శన్ బ్యూరో ఆనంద్, సీనియర్ పాత్రికేయులు విజయ్‌కుమార్, స్టూడియోఎన్ బ్యూరో తిరుపతిరావు, సాక్షి సీనియర్ సబ్‌ఎడిటర్ సాగర్, విద్యావేత్త సింధూర, పలువురు జర్నలిస్టులు, ప్రముఖులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

మీ గోల మాకు ఏమూల

(మొదటి పేజీ తరువాయి)

రోజులుగా ఉద్వేగభరితమైన ప్రసంగాలు, నిరసనలతో సభలను హోరెత్తిస్తున్నారు. వీరికి తోడుగా వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు కూడా ఆందోళనలు చేస్తున్నారు. అలాగే ఎంపీ శివ ప్రసాద్ రోజుకో విచిత్రవేషధారణతో ఆందోళన చేస్తున్నారు. గురువారం ఎంపీ గల్లా జయదేవ్ సంచలనాత్మకంగా మాట్లాడి అందరినీ అచ్చెరువొందించారు. మోదీ ప్రభుత్వాన్ని సభ సాక్షిగా దుయ్యబట్టారు. అయినా సరే ప్రయోజనం శూన్యం. శుక్రవారం మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చింది. నాలుగు రోజుల పాటు ఎంపీలు చేపట్టిన ఆందోళనను కేంద్రం పట్టించుకోకుండా వదిలేసింది.

శుక్రవారం పరిస్థితి ఇదీ... టీడీపీ ఎంపీల నిరసనలతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభను సభాపతి సుమిత్రా మహాజన్ మార్చి 5 వరకు వాయిదా వేశారు. అలాగే రాజ్యసభ శుక్రవారం మధ్యాహ్నం 2-30 గంటల వరకు వాయిదా పడింది. అంతకు ముందు ఉభయ సభలూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో సభ్యులు మాట్లాడుతుండగా ఏపీ టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. విభజన హామీలు అమలు చేయాలంటూ లోక్‌సభలో వరుసగా ఐదోరోజు టీడీపీ ఎంపీల ఆందోళన చేపట్టారు. విభజన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దని, సజావుగా జరిగేందుకు సహకరించాలని సభాపతి సుమిత్రా మహాజన్ ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను మార్చి 5కు వాయిదా వేశారు. అదే విధంగా రాజ్యసభలో కూడా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను ఈ రోజు 2-30 గంటలకు వాయిదా వేశారు.

పార్లమెంట్ ఆవరణలో తెదేపా ఎంపీల నిరసన.... కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ ఆవరణలో తెదేపా ఎంపీల నిరసన కొనసాగుతోంది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ఈ ఉదయం నిరసన చేపట్టారు. వెంకటేశ్వరస్వామి పాదాల సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఏపీకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విభజన హామీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు.

వినూత్న వేషధారణలో.. ఈ నిరసన కార్యక్రమంలో వినూత్న వేషధారణలో ఎంపీ శివప్రసాద్ పాల్గొన్నారు. వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ తనను ఆవహించారని ఆయన చెప్పారు. వెంకటేశ్వరస్వామి సన్నిధిలో మోదీ హామీలు ఇచ్చి మరచిపోయారని.. ఇందుకు పార్లమెంట్ సాక్షిగా హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం లెక్కచేయడం లేదని అన్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఎలాంటి గతిపట్టిందో.. భాజపాకు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని హెచ్చరించారు.

దూకుడు ఇంకా పెంచండి: చంద్రబాబు... బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఆందోళనలు చేస్తున్న కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా ఎంపీలతో అమరావతి నుంచి చంద్రబాబు ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం తీరు, పార్లమెంట్‌లో ఆందోళనలు, తదితర అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై ఎంపీలతో సమాలోచనలు చేశారు. కేంద్రం వ్యవహారిస్తున్న తీరు అసంతృప్తిని మిగిల్చిందని ఎంపీలతో చంద్రబాబు అన్నారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని సూచించారు. నష్టపోయిన వెనకబడిన ప్రాంతాలకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఇవాళ రెండు సభల్లోనూ మరింత దూకుడుగా వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. గురువారం రాత్రి దుబాయ్ నుంచి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో ఎంపీలతో మాట్లాడారు.

ప్రోత్సాహకరంగా ఉక్కు ఫలితాలు

(మొదటి పేజీ తరువాయి)

ఉత్పాదకత, ఎనర్జీ వినియోగం, నీటి వినియోగం వంటి వాటిలో మెరుగైన పనితీరు కనబరిచిందన్నారు. వ్యర్థ వాయువుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో కూడా 123 శాతం వృద్ధిచెందిందని వివరించారు. ఉత్పత్తుల అమ్మకాల్లో 26 శాతం వృద్ధి నమోదైందని చెబుతూ.. అమరావతి క్యాపిటల్ ప్రాంతంలో అమ్మకాలను ప్రోత్సహించేందుకు విజయవాడలో స్టాక్ యార్డును నెలకొల్పినట్లు చెప్పారు. మరోవక్క ఈశాన్య రాష్ట్రాల మార్కెట్‌లోకి విశాఖ ఉక్కు అమ్మకాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైవిధ్య వ్యాపారంలో భాగంగా స్లై యాష్, బిఎఫ్ స్లాగ్ ఆధారంగా సిమెంట్ తయారీ యూనిట్లను నెలకొల్పే విధంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థతో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. అన్ని విభాగాల్లోనూ మంచి ఫలితాలను కనబరిచిన స్టీల్ ప్లాంట్ అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుందని మధుసూదన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ (ప్రాజెక్ట్) పి. మహాపాత్రో, డైరెక్టర్ కమర్షియల్ ప్రణయ్ రాయ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

అరకులో ప్రేమ జంట హత్యాయత్నం

(మొదటి పేజీ తరువాయి)

మానసికంగా కుంగిపోయిన ఆ జంట ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకుంది. దానికి గాను ఈ నెల 7వ తేదీ వారు అరకు పట్టణానికి చేరుకుని పశ్చిమ లాడ్జిలోని రూం.నెంబరు 212లో దిగారు. ప్రియ కనిపించకపోవడంతో ఆమె కుటుంబీకులు గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె అరకులో ఉన్నట్లుగా అక్కడి పోలీసులు గుర్తించారు. ఇంతలోనే ఆత్మహత్య చేసుకునే ముందు సుజిత్ తాము చనిపోతున్నట్లుగా స్నేహితులకు మెసేజ్ పంపాడు. అనంతరం వారిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. సుజిత్ స్నేహితులు అందించిన సమాచారం మేరకు అప్రమత్తమైన గుడివాడ పోలీసులు వెంటనే అరకు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఇక్కడిపోలీసులు హుటాహుటిన లాడ్జికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రేమ జంటను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. ఈ కేసును సీఐ వెంకునాయుడు, ఎస్ఐ సురేష్ దర్యాప్తు చేస్తుండగా ఈ కేసుకు అరకు ఏఎస్‌పీ సొంతంగా పర్యవేక్షణ చేశారు. సంఘటనా స్థలంలో లేఖ, పురుగుల మందు దొరకగా ఎఎస్‌ఐ నూతన అందజేసి స్వాధీనం చేసుకున్నారు.

వైజాగ్‌లో సిఐఐ సదస్సుకు రండి..!

(మొదటి పేజీ తరువాయి)

గుర్తుచేసారు" అని సీఎం పిలుపునిచ్చారు. గల్ఫ్‌లో స్థిరపడిన భారతీయ సంతతి వాణిజ్యవేత్తలనుద్దేశించి మాట్లాడుతూ 'ఈ గడ్డ మీ ఎదుగుదలకు అవకాశాలను కల్పించింది. అందువల్ల ఈ దేశానికి విధేయంగా ఉండండి. జన్మనిచ్చిన జన్మభూమి భారత్ ను మాత్రం మర్చిపోవద్దు. భారత్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ప్రతి పారిశ్రామిక వేత్త, ప్రతి వాణిజ్యవేత్త ఒక యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలన్నదే నా స్వప్నం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

మా లక్ష్యాలు పెద్దవి...! తాను తొమ్మిదేళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశానని, ఇక్కడ ఉన్న అనేక మందికి తన విధానాలు, పనితీరు తెలిసినవేనని చంద్రబాబు అన్నారు. నాటి ప్రపంచ ధోరణులను అనుసరించి పాటిస్తే భవిష్యత్తు మంచి ఉత్తమం అని విజ్ఞన విజయవంతానికి తోడ్పడ్డానని, సైబరాబాద్ నిర్మించి హైదరాబాద్‌ను ఐటీరంగానికి ఒక ప్రధాన చిరునామాగా నిలిపినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ప్రస్తుతం ఆనాటి రాష్ట్రంలోని 60 శాతం మాత్రమే ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆయినా భవిష్యత్తు దార్శనికతతో అధిక వృద్ధి 2022, 2029, 2050 వరకు స్పష్టమైన లక్ష్యాలు ఏర్పరుచుకుని ముందుకు సాగుతున్నట్లు వివరించారు. తాము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్-1 గా ఉన్నామని, ప్రభుత్వ 'ఏ క్వాస్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ' వారి సహకారం తీసుకుంటున్నట్లు వివరించారు. తాము సొంతంగా 'పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఆర్డినెన్స్' తీసుకొచ్చామని, ఇందువల్ల ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నదని అన్నారు.

కూచిపూడి పసుమర్తి సీతారామయ్య కన్నుమూత

(మొదటి పేజీ తరువాయి)

విధంగా విశాఖకు కేంద్ర ప్రభుత్వ తొలి సంగీత నాటక అకాడమీ అవార్డును తీసుకువచ్చినది కూడా ఆయనే. కళారాధనే లక్ష్యంగా శిష్యుల వద్ద నుంచి కళ పట్ల భక్తి, అంకితభావం తప్ప ఏమీ ఆశించని సీతారామయ్య మూడు రోజులకు ముందు కూడా శిష్యులకు నాట్యంలో మెలకువలు నేర్పించారని ఆయన శిష్యగణం చెబుతున్నారు. కూచిపూడిలో తాళ ప్రధానంగా సాగే క్లిష్టమైన నట్టువాంగం ప్రక్రియ శిక్షణలో ఆయనది అందెవేసిన చెయ్యి అని చెబుతూ ఉంటారు. హార్మోనియం వాయిస్తూ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఆయన ప్రత్యేకత అని శిష్యులు అంటారు. పేద విద్యార్థులకు ఆయన నాట్యాచార్యుడిగా మరో నాట్య విద్యను నేర్పిన గొప్ప కళాకారుడు సీతారామయ్య అని ఆయన్ను గుర్తుచేసుకుంటున్నారు. విశాఖ వచ్చిన తొలినాళ్లలో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం పాఠశాలల్లో కూచిపూడి అధ్యాపకుడిగా పనిచేసేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం లలిత కళల విభాగంలో కూచిపూడి నాట్యాచార్యుడిగా ఆయన సేవలందించారు. ఆయన కుమారుడు పసుమర్తి వెంకటరమణ ప్రస్తుతం ఆయన నెలకొల్పిన నాట్య శిక్షణా గురుకులాన్ని కొనసాగిస్తున్నారు. సీతారామయ్య మృతి పట్ల నగరంలోని పలువురు కళాకారులు, కళాభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణ వార్త విన్నానే ఆయన శిష్యులు, ప్రశిష్యులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరి శ్రద్ధాంజలి ఘటించారు. సీతారామయ్య మరణం విశాఖ నాట్య రంగానికి లోటని, ఆయన సేవలను విశాఖ నగరం ఎప్పటికీ మరువలేదని పలువురు వ్యాఖ్యానించారు.

సంచలన వార్తాపత్రిక
లీడర్ విశాఖపట్నం సిటీ
విశాఖపట్నం
శనివారం 10-2-2018

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : టెక్ మహేంద్రా ఫౌండేషన్ సహకారంతో నిర్మాణ్ ఆర్గనైజేషన్ యువతీ యువ కులకు కంప్యూటర్, టాలీ కోర్సుల్లో నాలుగు నెలల పాటు శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తామన్నారు. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ మయూర్ ఒక ప్రకటనలో తెలిపారు. 10 వ తరగతి పాస్, డిగ్రీ అయిన 18నుంచి 27 సంవత్సరాల వయసు లోపు ఎన్ఏడీ బాజీ జంక్షన్‌లో నిర్మాణ్ ఆర్గనైజేషన్ కేంద్రంలో గాని లేదా 9502874304,7330786078 నెంబర్లకు సంప్రదించాల్సిందిగా కోరారు.

ద్రోణంరాజు విద్యాసాగర్ కన్నుమూత





విశాఖపట్నం, న్యూస్‌లీడర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ మూడవ కుమారుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ తమ్ముడు విద్యాసాగర్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధప డుతున్న ఆయన కేర్ ఆసు పత్రితో చికిత్స పొందుతూ విద్యాసాగర్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. విద్యాసాగర్ వయస్సు 53 సంవత్స రాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి రాజకీ యాల్లో మంచి పలుకుబడి సంపాదిం చినప్పటికీ, విద్యాసాగర్ వ్యాపారానికే పరిమితమ య్యారు. పెందుర్తిలో గ్యాస్ ఏజెన్సీలో నిర్వహిస్తున్న విద్యాసాగర్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడు తున్నారు. కేర్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. నగరం లోని ఉషోదయ కూడలి దరి డాక్టర్స్ కాలనీలో గల ఆయన స్వగృహానికి విద్యాసాగర్ భౌతికకాయాన్ని తరలించారు. విద్యాసాగర్ భౌతికాయానికి ఆయన సోదరుడు ద్రోణంరాజు శ్రీనివాసుతో సహా పలువురు నివాళులు అర్పించారు. విద్యాసాగర్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తంచేశారు.

అంతిమ పోరాటానికి సిద్ధం



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విభజన చట్టంలోని హామీలను అమలుచేయాలి
18న విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాఖపట్నం, న్యూస్‌లీడర్: సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో పేర్కొన్న అంశాల సాధనకై అంతిమ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. నగరంలోని అల్లిపురంలో గల సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలు అమలుచేయకుండా, ప్రత్యేక నిధులు కేటాయించకుండా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ఈ నెల 18వ తేదీన విజయవాడలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాలు, పలువురు ప్రముఖులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అధికార బీజేపీ, టీడీపీ నాయకులు, ఎంపీలతో సహా అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి ఒకట్టై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైందన్నారు. వామపక్షాల పిలుపుమేరకు అన్ని ట్రేడ్ యూనియన్‌లు, వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలు, వ్యాపార వర్గాలు, ముఖ్యంగా ప్రజలు రాష్ట్ర బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. 44 నెలలుగా ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల ఆవేదన బంద్ రూపంలో స్పష్టంగా కనిపించిందన్నారు. చాలా సంవత్సరాలు తరువాత రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అందరూ ఎలుగెత్తి పోరాడుతుండటం సంతోషకరమన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చెత్త ఉపన్యాసం ఇచ్చారని రామకృష్ణ ఈ సందర్భంగా ఎద్దేవాచేశారు. విభజన చట్టంలోని అంశాలను తుంగలో తొక్కుతూ, రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. రైల్వేజోన్ ప్రకటించకుండా, కడపలో స్టీల్‌ప్లాంట్‌లో నెలకొల్పకుండా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో అప్పు ఇప్పిస్తామనటం, ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఎంపీలు రాజీనామా చేయటాన్ని తాను సమర్థించనని అన్నారు. రాజ్యసభలో, లోక్‌సభలో కలిపి మొత్తం 36 మంది ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద నిలబడి, నిలదీయాలన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చుటకు, రాష్ట్రాభివృద్ధికై ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో చేయనున్న పోరాటానికి అందరూ మద్దతు తెలిపి, సహకరించాలని రామకృష్ణ ఈ సందర్భంగా కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ నాయకులు చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.జె.స్టాలిన్, పాల్గొన్నారు.

మత్స్యకార దీక్షను రాజకీయం చేయొద్దు

మత్స్యకార ఎస్టీ సాధన సమితి నాయకులు



దాబాగార్డెన్స్,న్యూస్‌లీడర్: వెనుకబడిన మత్స్యకారుల దీక్షను కూడా రాజకీయం చేసి తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆగ్రహానికి బారీ మూల్యంచెల్లించక తప్పదని ప్రభుత్వాని మత్స్యకార ఎస్టీ సాధన సమితి నాయకులు హెచ్చరించారు. జీవిఎంసీ గాంధీ విగ్రహం దరి చేపడుతున్న రిలేనిరహార దీక్షలు శుక్రవారానికి 45వ రోజుకు చేరకుంది. ఈమేరకు నిర్విరామంగా కొనసాగుతున్న దీక్షలో నినాదాలు చేస్తూ మత్స్యకారులను ఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం అవుతున్న మత్స్యకారుల శాంతియుత నిరసనను పరీక్షించవద్దుఅని వెల్లడించారు. గొంతమ్మ కొర్కెలు ఏమీ కోరడం లేదని, తమకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు, మాజీ మేయర్ పులుసు జనార్ధన్, కొల్లి సూర్యప్రకాష్ , మాజీ కార్పొరేటర్ బుడ్డా నీలకంఠం, కన్వీనర్ మూగి శ్రీరామమూర్తి, కొ ఆర్డినేటర్ మూగి సూర్యనారాయణ, పేర్ల విజయచంద్ర, మూగి రాముడు, కొమర అప్పలరాజు, చొక్కా చిన్నప్పలరాజు, జానికి రామ్, జి. లక్ష్మణ్‌రావ్, ఎం. బాబురావు, బడే యల్లాజీ, కంబాల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

12న మౌన ప్రదర్శన

జిల్లా ఏఆర్‌టీ, వర్క్ అండ్ పిజికల్ ఎడ్యూకేషన్ టీచర్స్ యూనియన్



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న యూనియన్ నాయకులు

దాబాగార్డెన్స్,న్యూస్‌లీడర్: విద్యాహక్కు చట్టం ద్వారా నియమితులైన ఆర్ట్, వర్క్, వ్యాయామ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన మౌన ప్రదర్శనను నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా ఏఆర్‌టీ, వర్క్ అండ్ పిజికల్ ఎడ్యూకేషన్ టీచర్స్ యూనియన్ నాయకులు తెలియజేశారు. వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. యూనియన్ ఆధ్వర్యంలో దాబాగార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి జీవిఎంసీ గాంధీ పార్కు వరకు మౌన ప్రదర్శనను చేస్తున్నామని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా పార్ట్‌టైం విధానంలో అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్నామని, అ విధానం వలన ఇటు విద్యార్థులకు న్యాయం చెయ్యలేక అటు బయట ఫుల్‌టైం ఉద్యోగాలు చెయ్యలేక దుర్భలమైన జీవితాలు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత కార్మికులకు కల్పిస్తున్న కనీస అవసరాలైన పి.ఎఫ్, ఇఎస్ఐ, వంటి సౌకర్యాలను కూడా తొలిత కల్పించి తర్వాత రద్దు చేయడం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయుల సంఘాలు సాటి ఉపాధ్యాయులుగా గుర్తించి మద్దతు ఇవ్వాలని కోరారు. మౌన ప్రదర్శనకు జిలావ్యాప్తంగా వున్న ఆర్ట్, వర్క్, వ్యాయమ ఉపాధ్యాయులు పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో యూనియన్ కో ఆర్డినేటర్స్ బి. రవిచంద్ర, బి. శంకర్‌రావు, ఎంవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కో ఆపరేటివ్ క్యాష్ డిపాజిట్ మిషన్ ప్రారంభం



ప్రారంభోత్సవంలో పాల్గొన్న మిల్టన్, రఘునాథ్, చలసాని రాఘవేంద్రరావు

దాబాగార్డెన్స్, న్యూస్‌లీడర్: మొట్టమొదటి సారిగా తెలుగు రాష్ట్రాలలో కో ఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో క్యాష్ డిపాజిట్ మెషిన్‌ను ది కనకమహాలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకు అక్కయ్యపాలెం ప్రధాన కార్యలయం దరి శుక్రవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి సహాయ రిజిస్ట్రార్ ఎస్.డి.మిల్టన్ ముఖ్య అతిధిగా పాల్గొని క్యాష్ డిపాజిట్ మెషిన్‌ను ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తొలిసారిగా విశాఖలో తన చేతుల మీదుగా ప్రారంభించడం గర్వంగా వుందన్నారు. ఈ మెషిన్ ప్రారంభంతో బ్యాంకు సాంకేతిక అభివృద్ధిని దాటుకుందని అన్నారు. అనంతరం విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు మహారాజా బ్యాంకు చైర్మన్‌లు చలసాని రాఘవేంద్రరావు, ఎంఆర్‌కె. రాజులు ఈ పాస్ బుక్ కియోస్క్‌న్ ఆవిష్కరించారు. బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షుడు పరుచూరు రఘునాధరావు మాట్లాడుతూ ఖాతాదారుల ఆదారాభిమానాలతో ముందుకు సాగుతూ రాష్ట్రం లో 7 జిల్లాలో 23 శాఖలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. మరో నెలలో నిడదవోలు శాఖను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలను అందిస్తూ జాతీయ బ్యాంకులకు దీటుగా ఖాతాదారుల ప్రోత్సాహాన్ని పొందుతున్నామని తెలియజేశారు, ఈ కార్య క్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ కె. రాంబాబు, డైరక్టర్లు జస్టిస్ పాండురం గారావు, సిపీ రామారావు, డి. నాగేశ్వరరావు, ఆర్. వెంకటేశ్వరరావు, ఎం. రామకృష్ణ, వి.వి.రమణ, అంజనేయులు, ఆర్. బాబురావు, ముఖ్యకార్య నిర్వాహణాధికారి కె. శ్యామ్‌కిషోర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

40 అడుగుల రోడ్డు ఆక్రమణ అడ్డుకోండి



దాబాగార్డెన్స్,న్యూస్‌లీడర్: మురళీనగర్ ప్రాంతం 40 అడుగుల రోడ్డును కబ్జాగురికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని ఆక్రమను అడ్డుకోవాలని మాజీ కార్పొరేటర్ పూజారి మధుసూదన్‌రావు డిమాండ్ చేశారు. గెడ్డకు అనుకుని సర్వేనెంబర్ 41, 42 లో మున్సిపల్, విలేజ్, మాస్టార్ ప్లాన్ కలిగిన నలభై అడుగుల రోడ్డులో ఇప్పటికే రేకులుషెడ్‌లు వేసి వున్నారని వెల్లడించారు. ఇది ఇలా వదిలేస్తే కిలోమీటర్ వరుకు గెడ్డకు అనుకుని వున్న నలభై అడుగుల రోడ్డును ఆక్రమించుకుంటారని, చెప్పారు. సనపల వరహానర సింహం, రామచంద్రరావు, మహా విష్ణు అనే వ్యక్తులు ఆక్రమలు చేస్తున్నా రని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే జీవిఎంసీ కమిషనర్, పోలిసు కమీష నర్‌లకు తెలియపరచామన్నారు. తక్షణమే అధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వఆస్థులను కాపాడుకోవాలని మధుసూదన్‌రావు కోరారు.

ఎస్‌బీఐ ఎస్ఎంఈ సెంటర్ ప్రారంభం



విశాఖపట్నం, న్యూస్‌లీడర్: సూక్ష్మ, మధ్య తరగతి వ్యాపార అభివృద్ధికి అధిక సంఖ్యలో రుణాలు మంజూ రు చేసి, తద్వారా జీవన ప్రమాణాలను పెంచడమే తమ లక్ష్యమని ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ మణి పాల్వేసన్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన ఎస్ఎంఈ సెంటర్‌ను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన యూనిట్‌లు ఏర్పాటు చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే త్వరితగతిన రుణాలు మంజూరు చేయటం జరుగుతుందని అన్నారు. ఎస్‌బీఐ ఎస్ఎంఈ సెంటర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వి.వి.రాధాకృష్ణ మాట్లాడుతూ ఇంతకుముందు పాతపోస్టాఫీసు వద్ద ఎస్ఎంఈ సెంటర్ ఉండేదన్నారు. అందరికీ అందు బాటులో వుండాలనే ఉద్దేశ్యంతో కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవనంలో మార్చడం జరిగిందన్నారు. తమ ఎస్ఎంఈ సెంటర్ ద్వారా అర్హులైన వారందరికీ రుణాలను అందజేయటం జరుగుతోందన్నారు. ముద్ర రుణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. జీవీయంసీ సహకారంతో వీధి వ్యాపారులను గుర్తించి వారికి రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా మహిళా సాధికారిత కోసం మహిళలు రుణాలు అందజేస్తున్నామన్నారు. ఈ యేడాదిలో ఇప్పటివరకు 1,437 దరఖాస్తుదారులకు రూ.68 కోట్లను అందజేసామన్నారు. రూ. 100 కోట్లను రుణాలను అందిచడం తమ లక్ష్యమన్నారు. తమ ఎస్ఎంఈ సెంటర్ దేశంలోనే మూడవ స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్‌లు రఘురామ్ శెట్టి, ఆర్.వి. దేశపాండే, ఎస్‌బీఐ అడ్మినిస్ట్రేట్ కార్యాలయం డిప్యూటీ మేనేజర్ ఎం.బి.దివాకర్, తదితరులు పాల్గొన్నారు.

సైకిల్ ర్యాలీను విజయవంతం చేయండి

బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆడారి కిషోర్ కుమార్



దాబాగార్డెన్స్, న్యూస్‌లీడర్: స్వచ్ఛభారత్ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించేందుకు తాను చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం 365 రోజులు పూర్తిచేసుకున్న సందర్భం గా ఈ నెల 11వ తేదీన సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు. ద్వారకానగర్ రిసాలీ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11న ఉదయం జీవిఎంసీ గాంధీ విగ్రహం నుండి సైకిల్ ర్యాలీ ప్రారంభించి గురుద్వార్ వరకు వెళ్ళి తిరిగి రామా టాకీస్ మీదుగా తిరిగి ప్రారంభస్థలానికి చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హరిబాబుతో పాటు జిల్లా మంత్రులు, నగర ప్రముఖులు జీవిఎంసీ కమిషనర్ హరినారాయణ్, పోలీస్ కమిషనర్ పాల్గొంటారన్నారు. మహాత్మగాంధీ అన్నట్లు దైవత్వం కన్నా స్వచ్ఛత మిన్న అనే నినాదాన్ని ప్రధానీ నరేంద్ర మోడీ తీసుకుని దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ పేరుతో మంచి ఉద్యమాన్ని తలపెట్టారన్నారు. గత ఏడాది విశాఖకు స్వచ్ఛతలో 3వ స్థానం వచ్చిందన్నారు. నేడు ప్రధమ స్థానం వచ్చేందుకు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ కార్యక్ర మం తోడ్పడుతుందన్నారు. రిసాలీ కళాశాల విద్యార్థుల సైకిళ్ళు ర్యాలీలో పాల్గొంటున్నారని, యాజ మాన్యం స్వచ్ఛభారత్, స్వచ్ఛవిశాఖలో భాగస్వాములు అవుతూ సహాకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ శ్రీనువాస్, బీజేవైఎం నగర ఉపాధ్యక్షుడు పేరి శ్రావణ్ కుమార్, కాండ్రేగుల చంద్రరావు, చిరంజీవి, వెంకటేష్, బాలజీ, సుధా, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

ఐలా కార్యాలయంలో దొంగ

కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన పాత కమిషనర్

అందరూ బంద్‌లో...వేణుగోపాల్ మాత్రం ఫైళ్ల తారుమారులో బిజీ

పాత తేదీలతో కొత్త సంతకాలు ?

గాజువాక, న్యూస్‌లీడర్: ఐలా కమిషనర్‌గా విధులనుంచి గెంటివేయబడిన టి. వేణుగోపాల్ గాజువాక ఆటోనగర్ ఐలా కార్యాలయంలో హల్‌చల్ చేశారు. గురువారం అందరూ రాష్ట్ర బంద్‌లో బిజీగా ఉంటే ఆయన మాత్రం పాత ఫైల్‌ను క్లియర్ చేయడంలో బిజీ అయిపోయారు. ఐలా కార్యాలయంలోకి దొంగచాటుగా ఒక అధికారి చొరబడడం ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది. ఐలా కొత్త కమిషనర్ కె. జయచంద్ర కార్యాలయంలో లేని సమయం చూసుకుని వివిధ ఫైళ్లను చకచకా తిరగేసి పాత తేదీలతో కొత్త సంతకాలు చేయడం అందరినీ విశ్మయానికి గురి చేస్తోంది. . అవినీతికి మారుపేరుగా ఖ్యాతి గడించిన వేణుగోపాల్‌పై లీడర్ వరుస కథనాలు ప్రచురించడంతో జిల్లా కలెక్టర్ ఆయన్ను హెచ్‌డీటీ ఇన్‌ఛార్జిగా బదిలీ చేశారు. అనంతరం ఆయన భూమాయలను గనమించిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ యతిరాజు ఐలా కమిషనర్ బాధ్యతల నుంచి కూడా తొలగిస్తూ మాతృ సంస్థ సీసీఎల్ఏకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో అంతా ఐలా బాముల విషయంలో అవినీతి పీడ విరగడయ్యిందనుకున్నారు. కానీ వేణుగోపాల్ అవినీతి చేష్టలు ఐలాను ఇంకా నీడలాగే వెంటాడుతున్నాయి. ఆయన స్థానంలో కొత్తగా ఐలా కమిషనర్‌గా కె. జయచంద్ర కు బాధ్యతలు అప్పగించారు. వారం రోజుల పాటు ఐలా కార్యాలయానికి దూరంగా ఉన్న వేణుగోపాల్ రాజధానిలో సిసిఎల్‌ఏ కార్యాలయంలో విధుల్లో చేరారు.తిరిగి గురువారం కార్యాలయానికి వచ్చిన ఆయన పూర్తి సమయంల ఫైళ్లకే కేటాయించారంటే అక్కడ ఏం జరిగిందో ఊహించుకోవచ్చు. కీలకమైన దస్త్రాలను తిరగేస్తూ ఆయనకు పనికి వచ్చిన వాటిపై సంతకాలు చేస్తున్నారని కూడా కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఆరేళ్లుగా జిల్లాలో అడ్డదారిన తహశీల్దార్‌గా తిష్ట వేసి జోడు పదవుల స్వారీతో అనేక భూ అక్రమాలకు పాల్పడిన వేణుగోపాల్ మాతృ సంస్థకు వెళ్లిపోయాక కూడా భూమాయకు పాల్పడడం పట్ల సర్వత్రా చర్చలరేగుతోంది. దీనికి పెండింగ్ సంతకాలను నెపంగా చూపుతున్నప్పటికీ అక్రమాలు జరిగిన కారణంగా వివాదాస్పదంగా మారిన ఫైళ్లను తారు మారే చేసేందుకే ఆయన కార్యాలయానికి వస్తున్నట్లుగా భోగట్టా. ఆయనకు రాజకీయ అండదండలున్న నేపథ్యంలో అనధికారికంగా కార్యాలయంలోనికి చొరబడి ఫైళ్లను మార్చేస్తున్నా ఎవరూ ఏం చేయలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రత్యేక విచారణ జరిపి బదిలీ తర్వాత కూడా కార్యాలయానికి రావడమే కాకుండా, ఫైళ్లను తారు మారు చేసేందుకు ప్రయత్నిస్తున్న వేణుగోపాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

విదేశీ టూర్‌లకు ఐఆర్‌సీటీసీ నూతన ప్యాకేజ్

దాబాగార్డెన్స్, న్యూస్‌లీడర్: విదేశీ పర్యాటక ప్రాంతాలు సందర్శించి తిరిగి ఆరురోజుల్లో విశాఖకు చేరవేసే నూతన ప్యాకేజ్‌ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్‌సీటీసీ) సంస్థ ప్రవేశపెట్టిందని సీనియర్ సూపర్ వైజర్, సూపర్ వైజర్‌లు సంఘమిత్రా, ప్రీతి తెలియజేశారు. వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మలేషియా, సింగపూర్ పాంత్రాలు సందర్శించేందుకు విశాఖపట్నం నుండి ఈ నెల 24 నుంచి 29 వరకు టూర్ ప్యాకేజ్ వుంటుందన్నారు. ఆరు రోజులు పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, త్రిస్టార్ వసతి, ఏసీ ప్రయాణం, ఎయిర్ బస్ ప్రయాణంతో పాటు విస్సా, ఇన్సూరెన్స్ సదుపాయాలు కలిపి ఒక మనిషికి రూ. 61, 660లు ధర నిర్ణయించడం జరిగిందన్నారు. అలాగే విశాఖ నుండి రాజస్థాన్ ప్యాక్ ఏప్రిల్ 4 నుంచి 9 వరుకు ఆరురోజులు జైపూర్, అజ్మీర్, పుష్కర్, ఉదయ్‌పూర్ ప్రదేశాలు చూపించడం జరుగుతుందన్నారు. పై సదుపాయాలతో పాటు టూర్ మేనేజర్ వుంటారని అన్నారు. ఒక ప్రయాణికుడికి కేవలం 27వేల110 రూపాయాలు వుంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 09777440041(30), 06742303657 సంబర్లను సంప్రదించాలన్నారు.

ఈనెల 15 వరుకే ఇగ్నో అడ్మిషన్లు

-హిజ్రాలకు పూర్తి ఫీజు మినహాయింపు

దాబాగార్డెన్స్,న్యూస్‌లీడర్: ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) జనవరి 2018 సెషన్‌లో తమ కోర్సులలో చేరడానికి ఈనెల 15వ తారీఖు వరకు ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చునని ప్రాంతీయ సంచాలకులు డా. ఎస్. రాజారావు పేర్కొన్నారు. దీనికోసం ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించనవసరం లేదన్నారు. విద్యార్థులకి ఇదివరకే ప్రకటించిన ఫీజు రాయితీ వుంటుందని, ఇగ్నో కోర్సులలో ఫీజు రాయితీ పొందాలను కునే అభ్యర్థులు విశాఖపట్నం లోని ప్రాంతీయ కేంద్రం లో గానీ వివిధ పట్టణాలలో ఉన్న ఇగ్నో అధ్యయన కేంద్రాలలో గానీ అప్లికేషన్ స్వ యంగా అందజేయవచ్చునన్నారు. అడ్మిషన్ ఫారం ఇగ్నో వెబ్సైటు నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని, పూర్తిగా నింపి, అవసరమైన విద్యార్హతల పత్రాలతో పాటు కుల ధ్రువీకరణ పత్రాలను కూడా జతపరిచి అందజేయాలన్నారు. ఇగ్నో అందిస్తున్న అన్ని కార్యక్రమాలలో హిజ్రాలకు పూర్తి ఫీజు మినహాయింపు కలదన్నారు. ఆన్ లైన్ ద్వారా ఇగ్నో అప్లికేషన్లు పంపడానికి సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు మీ సేవ కేంద్రాలు లేదా కామన్ సర్వీసు సెంటర్లు ద్వారా అడ్మిషన్లను పొందవచ్చునని, అడ్మిషన్లకు అవసరమైన పత్రాలను, ఫోటోలను స్కాన్ చేయడం, వాటిని అప్ లోడ్ చేయడం, ఆయా కేంద్రాల అకౌంట్ ద్వారా ఫీజులు చెల్లించడం వంటి సహకారాన్ని ఈ సెంటర్ల ద్వారా పొందవచ్చు.

దీనికోసం నామ మాత్రపు ఫీజును వసూలు చేస్తారని చెప్పారు. మరిన్ని వివరాలకు ఉషోదయ జంక్షన్, ఎంవిపి కాలనీ లో వున్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని లేదా ఇగ్నో అధ్యయన కేంద్రాలను సంప్రదించగల రన్నారు. ఇగ్నో విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రాన్ని ఫోన్: 0891-2511200/300/400, 84 990 844 28 నెంబర్లలో సంప్రదించగలరు.

పంచాంగం

శ్రీ హేవళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు
మాఘమాసం
శుక్లపక్షం

బ.దశమి మ.2:44 వరకు
జ్యేష్ఠ రా.7:42 వరకు
వర్జ్యం (మర్నాడు సూ.ఉ.ముందు)
తె.4:44 నుండి 6:30 వరకు
దు.ము: ఉ. 6-20 నుండి 8-05 వరకు
రా.కా: ప. 9-14 నుండి 10-48 వరకు

ధౌత్య వైఫల్యం

అమెరికా వంటి దేశమే అఫ్గానిస్థాన్,ఇరాక్‌లలో తంటాలు పడుతున్నది. ఈ నేపథ్యంలో మాల్దీవులలో ప్రజాస్వామ్యం నెలకొల్పాలనే సూత్రబద్ధ వైఖరిని భారత్ ప్రదర్శించడం మంచిది. మాల్దీవులలో ఎన్నికలను నిర్వహించి చట్టబద్ధపాలన సాగించాలని, న్యాయస్థానం స్వయంప్రతిపత్తిని కాపాడాలని ఐక్యరాజ్యసమితి ద్వారా ఒత్తిడి తేవాలె. మాల్దీవుల ప్రజలతో ఆర్థిక,సాం స్కృతిక సంబంధాలను పెంపొందించుకోవడం దీర్ఘకాలికంగా ఉప యోగకరం. మాల్దీవులలో రాజకీయ పరిణామాలను రాజకీయ విశ్లేషకులు భారత్, చైనా ప్రచ్ఛన్న యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. దేశాధ్యక్షుడు యమీ న్‌కు చైనా మద్దతు ఉంటే, ప్రతిపక్షానికి భారత్ మద్దతు ఇస్తున్నది. యమీన్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భారత్ ఐక్యరాజ్యసమితిలో మద్దతు కూడగడుతున్నది. ఈలోగా యమీన్ తమ ప్రభుత్వానికి మద్దతు కోసం తన మంత్రులను దూతలుగా చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా దేశాలకు పంపిస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయాలు ఎట్లా ఉన్నా, హిందు మహా సముద్ర జలాల్లోని, ఆసియాలోనే అతి చిన్నదైన ఈ సుందర దేశం రాజకీయ కల్లోలంలో కొట్టుమిట్టాడటం విషాదకరం. 2013లో దేశాధ్యక్షునిగా అధికారం చేపట్టిన అబ్దుల్లా యమీన్ క్రమంగా నిరంకుశ అధికారాలు చలాయించడం మొదలుపెట్టాడు. సైన్యంపై పట్టుసాధించి, రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు దేశాధ్యక్షుడి అభిమతానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో సంక్షోభం మొదలైంది. ప్రభుత్వ నిర్బంధంలో ఉన్న తొమ్మిది మంది అసమ్మతి వాదులను విడుదల చేయాలని, అధికార పార్టీని వీడిన పన్నెండు మంది ప్రజాప్రతినిధుల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ పన్నెం డు మంది మళ్ళా చట్టసభలో ప్రవేశిస్తే, అధికార పార్టీ మెజారిటీ కోల్పోతుంది. సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించని దేశాధ్యక్షుడు యమీన్ దేశంలో పదిహేను రోజుల పాటు ఎమెర్జెన్సీ విధించారు. ఇద్దరు న్యాయమూర్తులను అరెస్టు చేయించారు. న్యాయస్థానం చుట్టూరా బలగాలను మోహరించి, మిగతా న్యాయమూర్తులకు చుక్కలు చూపించారు. దీంతో మిగిలిన న్యాయమూర్తులు సమావేశమై గతంలో ఇచ్చిన తీర్పును వెనుక్కు తీసుకున్నారు. దేశాధ్యక్షుడు యమీన్ చెప్పిందే తీర్పుగా మారిపోయింది. భారత్‌కు మాల్దీవులలో ఎంతోకాలంగా పట్టు ఉన్నది. మాల్దీవులలో గయూం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1988లో చిన్న తిరుగుబాటు తలెత్తింది. వెంటనే భారత నౌకాదళం రంగంలోకి దిగి తిరుగుబాటును అణచివేసి గయూం ప్రభుత్వాన్ని కాపాడింది. భారత్ తెరవెనుక ఉండి తిరుగుబాటును నిర్వహించి, బహిరంగంగా గయూంను కాపాడిందనీ, ఈ విధంగా ఈ ప్రాంతం తన అధికారాన్ని చాటుకున్నదని ఒక అభిప్రాయం ఉన్నది. ఏది నిజమైనా మాల్దీవుల ప్రజలతో భారత్‌కు చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఎంతోకాలంగా ఉన్నమాట నిజం. మాల్దీవులు సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది. 2004 డిసెంబర్‌లో సునామీ రావడంతో దేశం నీళ్ళతో నిండిపోయింది. భారత్ విమానాలు, హెలికాప్టర్లతో ఆహార పదార్థాలను సరఫరా చేసింది. 12 వందల దీవుల సముదాయం అయినప్పటికీ, ఈ దేశ విస్తీర్ణం 115 చదరపు మైళ్ళు మాత్రమే. జనా భా నాలుగు లక్షల పై చిలుకు. భవిష్యత్తులో సముద్ర మట్టం పెరిగిపోయి, ఈ దీవుల ఉనికి కే ప్రమాదం వస్తే ఆదుకునేది భారత్ అనే అభిప్రాయం ఉంది. కానీ 2013లో యమీన్ దేశాధ్యక్షుడు అయిన తరువాత చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని, బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో చేరుతామని ప్రకటించారు. దీంతో భారత్ మాల్దీవులలో శ్రీలంక ప్రయోగం ప్రారంభించింది. గతంలో శ్రీలంకలో రాజపక్సే నిరంకుశ విధానాలను అనుసరిస్తూ, విదేశాంగ విధానంలో చైనాకు అనుకూలంగా మారారు. శ్రీలంకలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, రాజపక్సేను ఓడించడం వెనుక భారత్ హస్తం ఉందనే వార్తలు వచ్చాయి. మాల్దీవులలో కూడా నియంతగా మారిన యమీన్‌ను గద్దె దింపడానికి భారత్ పావులు కదుపుతున్నద నే అభిప్రాయం ఉన్నది. పాకిస్థాన్‌లోని గ్వదర్ రేవును చైనా నిర్మిస్తుంటే, ఇరాన్‌లోని చబహార్ రేవు విస్తరణను భారత్ చేపట్టింది. ఇదే విధంగా ఆఫ్రికాలోని డిజిబౌటిలో చైనా నౌకా స్థావరాన్ని నెలకొల్పింది. భారత్ హిందు మహా సముద్రంలోని సీషెల్స్ అనే చిన్న దేశంలోని అసంప్షన్ అనే దీవిని లీజుకు తీసుకొని నావికా స్థావరం నిర్మిస్తున్నది. అటు మాల్దీవులు, ఇటు సీషెల్స్ చేతిలో ఉంటే సముద్ర మార్గాలపై పట్టు ఉంటుంది. ఈ నేపథ్యంలో చైనా మాల్దీవులపై పట్టు బిగించింది. మాల్దీవులలో చైనా ప్రాబల్యం కొన్నేళ్ళుగా పెరుగుతుంటే మోదీ ప్రభుత్వం అలస్యంగా స్పందించడం దౌత్య వైఫల్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

కార్మిక బలోపేతానికి ఇది నాంది



అమెరికాలోనూ ప్రపంచ వ్యాప్తంగానూ గత శుక్రవారం నుంచి స్టాక్ మార్కెట్లలో తీవ్ర స్థాయిలో షేర్ల ధరలు పతనమౌతున్నాయి. గత శుక్రవారం నాడు ఒక్కరోజే డౌ జోన్స్ పారిశ్రామిక సగటు 665పాయింట్లు పతనమైంది. అంటే డౌలో అది 2.54శాతం. 2016 సంవత్సరం జూన్ తరువాత ఒకే రోజు ఇం తగా షేర్ల ధరలు ఎన్నడూ పతనం కాలేదు. అమెరికా లోని ఇతర స్టాక్ మార్కెట్ సూచికలు కూడా ఇదే స్థాయిలో పడిపోయాయి. ఐరోపాలో కూడా ఇదే ధోరణి కొనసాగింది. జర్మనీకి చెందిన డాక్స్ సూచిక 1.68శాతం పడిపోయింది.

గత రెండేండ్ల కాలంలో ఒక వారం రోజుల్లో స్టాక్ మార్కెట్ అమెరికాలో ఇంతగా ఎన్నడూ పతనం చెందలేదు. అమెరికా ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రేట్లు పెరుగుతుండటం, జనవరి నెలలో అంతకు ముందు ఏడాది కంటే 2009 సంవత్సరం తరువాత అత్యధి కంగా 2.9శాతం వేతనాలు పెరగటం వంటి కారణాల మూలంగా స్టాక్ మార్కెట్‌లో సంక్షోభం ఏర్పడిందని ఫైనాన్షియల్ ప్రెస్ పేర్కొంది. శుక్రవారంనాడు మొదలైన స్టాక్ మార్కెట్ల పతనం ఆస్తుల బుడగ విస్ఫోటనానికి సూచికగా ఉన్నదా అనే విషయం తేలవలసి ఉన్నది. అయితే ఈ పరిస్థితి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు చెందిన ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ప్రతిబింబిస్తున్నది. అనేక కారకాల కారణంగా స్టాక్ మార్కెట్ల పతనం జరుగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో తిరిగి ఆవిర్భవిస్తున్న కార్మిక వర్గ పోరాటం వీటన్నింటిలోకి ముఖ్యమైనదని చెప్పవచ్చు. గత నాలుగు దశాబ్దాలుగా తాము కోల్పోయిన వేతనాలను, ఉద్యోగాలను, జీవన ప్రమాణాలను తిరిగి సాధించుకోవటానికి కార్మికవర్గం సమరశీలం అవుతున్నందునే జనవరిలో వేతనాలు పెరిగాయని సామ్రాజ్యవాద దేశాలలోని పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు, మిత వ్యయ విధానాలకు వ్యతిరేకంగా జర్మన్ పారిశ్రామిక కార్మికులు గత 15ఏండ్లలో ఎన్నడూ లేనంతగా సమ్మెలు చేస్తున్నారు. అలానే గ్రీస్‌లో సిరిజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు వెలువెత్తు తున్నాయి. తూర్పు ఐరోపాలోని కార్ల కంపెనీలలోను, బ్రిటన్‌లోని రైల్వేలలోను కార్మికులు సమ్మెలు చేస్తున్నా రు. ఇరాన్, ట్యునీషియాలలో కూడా కార్మిక వర్గం నిరసన ప్రదర్శనలు చేస్తున్నది.

అమెరికాలో అకస్మికంగా వడ్డీ రేట్లు ఎక్కువ కావటానికి కార్మికుల వేతనాలు పెరగటమే కారణం. దీనితో స్టాక్ మార్కెట్ బూమ్‌కిగల పునాది ప్రమాదంలో పడింది. అంతేకాకుండా 2008లో సంభవించిన వాల్‌స్ట్రీట్ సంక్షోభం తరువాత కార్పొరేట్- ఫైనాన్షియ ల్ బూర్జువావర్గం చేతిలో కేంద్రీకృతమైన విపరీతమైన సంపద కూడా ప్రమాదంలో పడింది. పదేండ్ల అమె రికా ట్రెజరీ బాండ్లపై వడ్డీ 2.85శాతానికి పెరిగింది. నాలుగేండ్లలో ఈ పెరుగుదల అత్యధికం. ఐరోపాలో కూడా ప్రభుత్వ బాండ్ రేట్లు పెరుగుతున్నాయి. 'ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రేట్లు భారీగా పెరగటం తోపాటుగా ద్రవ్యోల్బణం ప్రవేశించటం స్టాక్ మార్కె ట్లకు అత్యంత ప్రమాదకరం. నిజానికి ఈ ప్రమాదం ఇప్పటివరకూ నిగూఢంగా ఉన్నది. అయితే అది ప్రస్తుతం భయంకరంగా బయటకు వచ్చింది' అని ఫైనాన్షియల్ టైమ్స్ వ్యాఖ్యాత జాన్ ఆథర్స్ పేర్కొన్నారు.

2009నుంచి అమెరికా ప్రభుత్వం ఫెడరల్ రిజర్వ్ ద్వారా బ్యాంకులకు, హెడ్జ్ ఫండ్స్‌కు, బడా పెట్టుబడిదారులకు అపరిమితంగా డబ్బు పంపిణీ చేసింది. వడ్డీ రేట్లను అత్యంత నామమాత్రంగా ఉంచి ఫైనాన్షియల్ మార్కెట్లలోకి డబ్బును ముద్రించి ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియనే 'పరిమాణాత్మక సడలింపు (క్వాంటిటేటివ్ ఈజింగ్)' అని పిలుస్తున్నారు. ప్రధాన సామ్రాజ్యవాద దేశాలలోని ప్రభుత్వాలు, ఐరోపా, ఆసియా దేశాలలోని కేంద్ర బ్యాంకులు అమె రికా విధానాన్ని అనుసరిస్తూ లక్షల కోట్ల విలువగలవని తమ బ్యాలెన్స్ షీట్స్‌లో నమోదుచేయబడిన పనికిమాలిన ఆస్తులను ప్రభుత్వ లెడ్జర్లలోకి బదిలీ చేశాయి.


ప్రపంచంలోని ద్రవ్య పెట్టుబడిదారీ వర్గాన్ని తన నేరపూరిత చర్యల పర్యవసానాలనుంచి రక్షించి మరింత ధనవంతులను చేసే మహాకార్యాన్ని పెట్టుబడి దారీ రాజ్యం కార్మికవర్గాన్ని కుంగదొక్కుతూ నిర్వహిం చింది. మిత వ్యయ చర్యలు, వేతనాల కోతవంటి విధానాలతో రాజ్యం ప్రజల జీవన ప్రమాణాలను, సామాజిక పరిస్థితులను దెబ్బతీసింది. అనేక దశాబ్దా లుగా కొనసాగుతున్న సామాజిక ప్రతీఘాత విప్లవం గత పదేండ్లలో తీవ్రతరమైంది. స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరలు క్రమేణా పెరగటంలో పాలక వర్గం చేస్తున్న ఈ దాడి ప్రతిబింబించింది. ఈ ప్రక్రియ వర్గ పోరాటాలను అణచివేయటంపై ఆధారపడింది. కార్మికసంఘాలను లోబర్చుకుని కార్మికవర్గ ప్రతిఘటనను పాలకవర్గాలు దెబ్బతీశాయి. పర్యవసానంగా కార్మికవర్గానికి ఉండే బేరమాడే శక్తి ఏమేరకు బలహీనపడిందో ఆ మేరకు స్టాక్ మార్కెట్ బలపడింది.

> **అనేక కారకాల కారణంగా స్టాక్ మార్కెట్ల పతనం జరుగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో తిరిగి ఆవిర్భవిస్తున్న కార్మిక వర్గ పోరాటం వీటన్నింటిలోకి ముఖ్యమైనదని చెప్పవచ్చు. గత నాలుగు దశాబ్దాలుగా తాము కోల్పోయిన వేతనాలను, ఉద్యోగాలను, జీవన ప్రమాణాలను తిరిగి సాధించుకోవటానికి కార్మికవర్గం సమరశీలం అవుతున్నందునే జనవరిలో వేతనాలు పెరిగాయని సామ్రాజ్యవాద దేశాలలోని పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు, మిత వ్యయ విధానాలకు వ్యతిరేకంగా జర్మన్ పారిశ్రామిక కార్మికులు గత 15ఏండ్లలో ఎన్నడూ లేనంతగా సమ్మెలు చేస్తున్నారు.**

2018లో సామాజిక ఉద్రిక్తతలు తీవ్రమై కార్మి కవర్గ పోరాటాలు పునఃరుత్తేజితమౌతున్నాయి. వర్గ పోరాటాలను కృత్రిమంగా అణచిన సుదీర్ఘ చారిత్రక పలయం అంతిమదశకు చేరుకుంటున్నది.

తాము కోల్పోయిన దానికంటే ఎక్కువగా తిరిగి సాధించటానికి కార్మిక వర్గానికి మార్గం సుగమం అయ్యే తరుణం ఆసన్నమైంది!

బుద్ధుడు సందేశాలు



అహంకారం అనేది ఒక భ్రమ

దానితో వ్యక్తిత్వం, అహంకార భావం ఏర్పడుతున్నవి. కొందరు బ్రాహ్మణ గురువులు దీన్నే కర్త అని, ప్రభువని అంటారు. విత్తనం నుంచి మొలక వస్తున్నది కాని విత్తనం మొలక కాదు. రెండూ వేరు వేరు. ఒకటి కావు. అది పెరుగుదలలో గోచరించే ఒక భ్రమ పరిణామం. జీవ ప్రవంతి పుట్టుక కూడా అలాంటిదే. అలవరు అలాంటిదే.

"అహంకారానికి బానిసలైనవారు, రేయింబగళ్ళు దాని సేవలో సతమతం అయ్యేవారు, జనన మరణాలు, రోగాలు, ముసలితనం - వీటిని గురించిన భయంతో బ్రతికేవారు నేను చెప్పే శుభవార్తను ఆలకించండి. క్రూరుడైన యజమానిగా మిమ్మల్ని బాధలు పెట్టేవాడు ఎవడూ లేడు. అహంకారం, వ్యక్తిత్వం అంతా భ్రమ. కల లాంటిది. దానికి నిజమైన ఉనికి లేదు. కళ్ళు తెరవండి. మేలుకోండి. ఉన్నది ఉన్నట్లుగా ప్రపంచాన్ని చూడండి. సుఖపడతారు. మేలుకొన్నవాడు పీడకలలను గురించి భయపడడు. పాముగా కనిపించింది త్రాడే అని గుర్తించినవాడు భయంతో వణకడం మానివేస్తాడు. అలాగే అహంకారం అంటూ లేదని తెలుసుకొన్నవాడు కామ క్రోధాదులను వ్యామోహాలను స్వార్థపూరితమైన కోరికలను వదిలి వేస్తాడు. వ్యామోహం, మమకారం, పరధనాపేక్ష, ఇంద్రియలోలత్వం మొదలైన పూర్వ జన్మల నుంచి సంక్రమించిన వాసనలు దుఃఖానికి కారణం. స్వార్థాన్ని, కూడబెట్టాలనే దుర్గుణాన్ని వదిలివేస్తే మనశ్శాంతి లభిస్తుంది. సంపూర్ణ శాంతి సౌజన్యాలు, వివేకం సమకూరుతాయి." ఆ తర్వాత బుద్ధుడు గంభీరంగా ఈ కవితను చెప్పాడు:

కలిగే అనుభూతుల నుంచి మనస్సు పుడుతున్నది. దానితో వ్యక్తిత్వం, అహంకార భావం ఏర్పడుతున్నవి. కొందరు బ్రాహ్మణ గురువులు దీన్నే కర్త అని, ప్రభువని అంటారు. విత్తనం నుంచి మొలక వస్తున్నది కాని విత్తనం మొలక కాదు. రెండూ వేరు వేరు. ఒకటి కావు. అది పెరుగుదలలో గోచరించే ఒక భ్రమ పరిణామం. జీవ ప్రవంతి పుట్టుక కూడా అలాంటిదే. అలవరు అలాంటిదే.

"అహంకారానికి బానిసలైనవారు, రేయింబగళ్ళు దాని సేవలో సతమతం అయ్యేవారు, జనన మరణాలు, రోగాలు, ముసలితనం - వీటిని గురించిన భయంతో బ్రతికేవారు నేను చెప్పే శుభవార్తను ఆలకించండి. క్రూరుడైన యజమానిగా మిమ్మల్ని బాధలు పెట్టేవాడు ఎవడూ లేడు.

దిన ఫలాలు

శనివారం -10-2-2018


మేషం: ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టి పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. సోదరులు, మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.వాహనయోగం ఉంది.



వృషభం: ఊహించని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. చేపట్టిన పనులలో విజ యం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విబేధాలు సమసిపోతాయి.


మిథునం: ముఖ్యమైన పనులలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. సోదరులతో కలిసి కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.


కర్కాటకం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగి కొలిక్కివస్తాయి. కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. కోరిక నెరవేరే ఆస్కారం ఉంది.


సింహం: ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన విబేధాలను పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిసారు.


కన్య: బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు.


తుల: స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. బంధువులతో కలిసి ఉల్లా సంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.


వృశ్చికం: సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు ఉన్నాయి. కొత్త కార్యక్రమాలాకు శ్రీకారం.


ధనస్సు: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల ద్వారా కీలక సమాచారం అందుకుంటారు.


మకరం: ఆర్థిక ఒడిదొడుకుల నుంచి బయటపడతారు. రుణ విముక్తి లభించడంతో ఊరట చెందుతారు. అనుకోని ప్రయా ణాలు లాభిస్తాయి. సోదరులతో కలిసి ఆనందంగా గడుపుతారు.


కుంభం: మిత్రులతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యంచేసుకుంటే సమస్యలు తప్పవు. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది.


మీనం: ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థికలావాదేవీలు అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.మిత్రులను కలుసుకుంటారు.

ఆరోగ్యం



తేనే, దాల్చిన చెక్క పొడితో అద్భుత లాభాలు

తేనె, దాల్చిన చెక్క పొడిలను ఆయుర్వేద వైద్యంలో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. అనేక రకాల వ్యాధులను తగ్గించేందుకు ఈ రెండింటి మిశ్రమం పనికొస్తుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, శ్వాస కోశ సమస్యలు, నొప్పులు మాయమవుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్రాశయ సమస్యలు పోతాయి. అయితే ఈ రెండింటి మిశ్రమాన్ని ఎలా ఉపయోగిస్తే ఆయా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బరువును తగ్గించడంలో తేనె, దాల్చిన చెక్క పొడిల మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 టీస్పూన్ల తేనెలను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున ఒకసారి, ఉదయం అల్పాహారం చేసే ముందు మరోసారి, రాత్రి నిద్రించే ముందు మరోసారి మొత్తం 3 సార్లు తాగితే శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. చాలా త్వరగా బరువు తగ్గుతారు. నిత్యం ఉదయాన్నే పరగడుపున 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి మిశ్రమంగా చేసుకుని తింటూ ఉంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లతో బాధపడేవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ మిశ్రమాన్ని నిత్యం తీసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలను తీసుకుని 60 ఎంఎల్ గోరు వెచ్చని నీటిలో కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని నొప్పులు ఉన్న చోట రాయాలి. తరచూ ఇలా చేస్తే ఆర్థరైటిస్ నొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 టీస్పూన్ల తేనె బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజూ తాగుతూ ఉన్న కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

చరిత్రలో ఫిబ్రవరి 10



1837 : ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అలెగ్జాండర్ పుష్కిన్ మరణం.

1902 : ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాన్సిస్ ప్రాట్ మరణం.

1911 : భారత్ లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.

1931 : కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.

1950 : ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు మార్క్ స్పిట్జ్ జననం.

2010 : భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.మరణం

2010 : యునైటెడ్ స్టేట్స్‌లో ఒక నావికా దళ అధికారి చార్లెస్ విల్సన్ మరణం.

1923 : కిరణాల సృష్టికర్త విలేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ మరణం.(జననం.1845)

ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు (రేడియోగ్రఫీ) మరియు రోగ నిర్మూలనకు (రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విలేల్మ్ కన్రాడ్ రాంట్జెన్. ఈయన కనుగొనే ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోని కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి.విలేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (మర్చి 27,1845 - 1923 ఫిబ్రవరి 10) జర్మన్ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. 1895 నవంబరు 8 న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యాలుల అవధులలో గల ఎక్స్- కిరణాలను కనుగున్నాడు. ఈ పరిశోధన వల్ల 1991 లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్ బహుమతి పొందారు. ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టిక లో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్ జీనియమ్ అనిపేరు పెట్టి గౌరవించారు. 1874లో స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా నియమించబడ్డాడు. 1875 లో హోహెనీం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా నియమించబడ్డాడు. తర్వాత 1876 లో స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యలయంలో మరల అధ్యాపకునిగా చేరాడు. 1888 లో గీసన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరాడు.తర్వాత వుర్ట్ బర్గ్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగంలో చేరారు. 1900 లో ప్రభుత్వ అభ్యర్థ మేరకు మంచ్ యూనివర్సిటీలో చెరారు. ఆయన కుటుంబం యు.ఎస్.ఎకు వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఎక్స్-కిరణాలను నిరంతరం గురి కాబట్టే రాయింట్ జన్ ఆ కిరణాల ప్రభావంగానే చనిపోయాడని తెలుస్తోంది.

తిరుమల చరితామృతం

ఈ సంపాదన మానవజన్మలోనే.. మిగతా అన్నిరకాల జన్మలూ - పశు, పక్షి, క్రిమి, కీటకాది 84 లక్షల యోనులూ కర్మఫలం అనుభవించి క్షయం చేయడానికే...

మానవ దేహం సాధన పరికరం... కర్మఫలం సంపాదించడం, క్షయం చేయడం రెండూ జరుగుతాయి ఈ జన్మలో. కాని క్షయం చేసే దానికన్నా సంపాదించే కర్మఫలం చాలా ఎక్కువ. రోజుకు పది జన్మలెత్తినా ఖర్చు పెట్టలేనంత అన్నది మనలాంటి వారికి కాదు - నిష్ఠాగరిష్ఠులై, విధినిషేధాలు పాటించి, నిరంతరం భగవద్ధ్యానంలో వుండే వారి విషయం. మనలాంటివారు ప్రతిరోజూ వందల, వేల జన్మలెత్తినా క్షయం చేయలేనంత కర్మఫలం సంపాదించి మూటలు కట్టి ముందుముందు అనుభవించడానికి జన్మలెత్తాలి.

మరి జీవికి పూర్తిగా కర్మనాశం ఎప్పుడు? మోక్షమెప్పుడు? అంటే తన ప్రయత్నంతో జీవి పూర్తిగా కర్మనాశం చేయలేడు. క్షయం చేయడానికి కొంతకర్మఫలంతో జన్మనెత్తి అది క్షయం చేసేలోపల, ఎన్నోరెట్లు కర్మఫలం సంపాదించి మూటలు కడతాడు. భగవదనుగ్రహంతోనే అది సాధ్యం అని చెప్తుంది శాస్త్రం. భగవంతుని అర్చించి, నిరంతరం దాసోహ భావంతో, చేసిన కర్మఫలం భగవంతునికి 'శ్రీకృష్ణార్పణమస్తు' అని సర్వ సమర్పణ బుద్ధితో (సత్కర్మలు మాత్రమే- చెడుపనులు చేసి కృష్ణార్పణం చేయరాదు) సమర్పిస్తూ, శాస్త్రంలో చెప్పిన విధి నిషేధాలు పాటిస్తూ, భగవదనుగ్రహం సంపాదించడానికి సాధన చేయాలి. మన సాధనతో ప్రసన్నుడైన భగవంతుడు, ఏదోనాడు కరుణించి మనకు బింబ పరోక్షదర్శనం ఇస్తాడు. ఆయన కరుణాదృష్టి పడి అనాదిగా మనం సంపాదించిన 'సంచిత' కర్మఫలం మూటలు అగ్నిలో పడిన దూది మూటల లాగా దగ్ధమవుతాయి. అంతేకాదు, ముందు మనం చేయబోయే కర్మఫలం మనకు అంటకుండా 'ఆగామి' కర్మగ్రంథులు కూడా భస్మమవుతాయి. మిగిలింది 'ప్రారబ్ధం'. దీన్ని మాత్రం జీవి అనుభవించాల్సిందే.. పాతవి పోయాయి, కొత్తవిరావు... వున్న ప్రారబ్ధం కొన్ని జన్మలలో అనుభవించి జన్మరాహిత్యం పొంది, మోక్షప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం. జీవి చేసే కర్మకూ, భగవంతునికీ ఏమి సంబంధం? మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి తన ప్రాతఃసంకల్ప గద్యంలో భగవంతుని గురించి ఈ విశేషణాలతో చెప్తారు... 'సర్వకర్మకర్తా, సర్వకర్మకారయిత్రా, సర్వకర్మ స్వామినా, సర్వకర్మ సమర్పకేణ, సర్వకర్మఫలభోక్త్రా, సర్వకర్మభోజయిత్రా, సర్వకర్మ ప్రేరకేణ, సర్వకర్మోత్పాధకేన, సర్వకర్మశుద్ధిప్రదేన, సర్వకర్మ సిద్ధిప్రదేన, సర్వకర్మ నిష్ఠన, సర్వకర్మసాక్షిణా..." మనం పూర్వజన్మలలో సంపాదించిన కర్మఫలాన్ని బట్టి భగవంతుడు మనలోవుండి తత్త్వాభిమాన దేవతల ద్వారా, ముఖ్యంగా వాయుదేవుని ద్వారా మనచే కర్మలు చేయిస్తాడు. ఇదంతా చెప్పడానికి కారణం... ఎవరు ఏ కర్మ చేసినా, పుణ్యమైనా, పాపమైనా, మనం అదివరకు చేసి సంపాదించిన కర్మఫలమే... ఎంతో పుణ్యం సంపాదిస్తే శ్రీనివాసుని దర్శనం... ఇంకెంతో పుణ్యం చేస్తేనే ఆయనకు సేవ చేసే భాగ్యం... ఆయనతో సంబంధమున్న అందరూ, పాలకమండలి సభ్యులు కాని, ఇతర అధికారులు కాని, కొండమీద వాసం చేసే అదృష్టమున్న ప్రతివారూ జ్ఞప్తిలో వుంచుకోవల్సినది... ఎన్నో జన్మల పుణ్యఫలం వలన మనకు ఈ భాగ్యం కలిగింది. దానిని సద్వినియోగం చేసుకొంటున్నామా లేదా? పుణ్యం ఖర్చు పెట్టి, పాపం సంపాదిస్తున్నామా? మన కర్మఫలాన్ని బట్టి మనం ఇప్పుడు తప్పులు చేస్తున్నామని సర్దుకుపోవడానికి శాస్త్రం ఒప్పుకోదు. మానవునికి విచక్షణజ్ఞానం భగవంతుడిచ్చాడు. తప్పు చెయ్యకుండా వుండడానికి మనవంతు ప్రయత్నం చేయాలి. ఇతరచోట్ల పాపకర్మ చేసిన ఫలంకంటే పుణ్యక్షేత్రంలో చేసిన పాపకర్మఫలం చాలా రెట్లు ఎక్కువ. పుణ్యం విషయంలోనూ అంతే...

శ్రీనివాసుడు అఖిలాండ బ్రహ్మాండనాయకుడు. 14 భువనాలకు స్వామి. బ్రహ్మాండంలో మనం నివసించే భూమి ఒక చిన్న భాగం. అందులో నివసించే జీవులందరికీ ప్రభువు ఆయనే. ఏ దేశంలోవారైనా, ఏ మతంవారైనా, ఏ కులం వారైనా ఈ భగవంతుని అధీనులే... వారి వారి కర్మఫలాన్ని బట్టి ఆయా ప్రదేశాలలో, ఆయా సంప్రదాయాల్లో పుట్టివారి సాధన చేస్తున్నారు. హిందువులైనా, ఆంగ్లేయులైనా, క్రైస్తవులైనా, మహమ్మదీయులైనా... ఎవరుదేవుని సొమ్ము తిన్నా తగ్గ ఫలం అనుభవించాల్సిందే.

వారి పుణ్యం క్షయం చేయ డానికో లేదా అసురులైన మ్లేచ్ఛులకు వారి పాపం పంచించి అంధ తమస్సుకు పంపడానికో భగవంతుడు చేసే లీల ఇది. ఇది 'కలి కాలం... భగవంతుడే 'కలి'కి ఈ కాలంలో తన ప్రభావం పెంచి అసుర శక్తులు పెరగడానికి అవకాశం ఇచ్చాడు. ముందు ముందు రోజుల్లో కలి ప్రభావం ఇంకా ఎక్కువగా వుంటుంది. ఎందుకంటే మనమిప్పుడు కలియు గం ప్రథమపాదంలోనే కదా ఉంది!

శ్రీవారి సేవ జన్మజన్మల పుణ్యం



10న నేషనల్ ఓపెన్ ఆల్ స్టైల్స్ కరాటే పోటీలు

అనకాపల్లిటౌన్, న్యూస్‌లీడర్ :
చాంపియన్‌షిప్-2018 నేషనల్ ఓపెన్ ఆల్ స్టైల్స్ కరాటే పోటీలను ఈ నెల 10,11 తేదీల్లో రాజీవ్‌గాంధీ ఇండోర్‌స్టేడియంలో నిర్వహించనున్నామని నిర్వాహకులు వేగి త్రినాథ్, కాండ్రేగుల నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు క్రీడాకారులు, క్రీడా అభిమానులు హాజరుకావాలని వారు కోరారు.

కరెన్సీకి కటకట

బ్యాంకు లావాదేవీల్లో జాప్యం


మూసి ఉన్న ఎస్‌బిఐ ఏటిఎం

నర్సీపట్నం, న్యూస్‌లీడర్:
పెద్ద నోట్లు రద్దు చేసి ఏడాది దాటిపోయినా ప్రజలకు మాత్రం ఇంకా నగదు కష్టాలు తీరడం లేదు. దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాటి సంస్థ ఏటిఎంలు సైతం ఎప్పుడూ మూతపడే దర్శనమిస్తుండటం నగదు కొరత తీవ్రత అద్దం పడుతోంది. బ్యాంకు శాఖల్లోనూ నగదు విత్‌డ్రాలకు సంబంధించి కార్యకలాపాలు ఆలస్యమవుతున్నాయి. బ్యాంకుల్లోనే నగదు లేదని చెప్పడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇతర శాఖలకు చెందిన ఏటిఎంలు తరచూ మూతపడుతున్నాయి. కేంద్రాల్లో నగదు లేకపోవడంతో ఖాతాదారులు నానా అవస్థలు పడుతున్నారు. రోజువారీ ఆర్థిక అవసరాలు తీరక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నర్సీపట్నం, నాతవరం, మాకవరపాలెం, గొలుగొండ తదితర ప్రాంతాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. రిజర్వు బ్యాంకుల్లో పూర్తిస్థాయిలో నగదు లేకపోవడంతో స్టేట్‌బ్యాంకుల్లో కూడా నగదు కొరతగా ఉందని సమాచారం. పై స్థాయి నుంచే నగదు బ్యాంకుకు రావడం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అటు ఇతర బ్యాంక్ శాఖల్లోనూ ఇదే పరిస్థితి విత్‌డ్రా కోసం వెళ్లే వివిధ రకాల డిపాజిట్లు జమయ్యే ఖాతాదారులు వేచి చూడాల్సి వస్తోంది. దాంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

జాతీయ తైక్వాండో విజేతలకు మంత్రి గంటా ప్రశంస



విశాఖపట్నం, న్యూస్‌లీడర్ :
ఆనంద్ తైక్వాండో క్లబ్ క్రీడాకారుల జాతీయ స్థాయిలో రాణించారు. కేరళ రాష్ట్రం కానూర్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 19 కేటగిరిలో జాతీయ స్థాయి తైక్వాండో పోటీలలో అంగటి పవన్ కుమార్ 59కేజీల విభాగంలో రాష్ట్రం తరుపున పాల్గొని తృతీయ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలుపొందాడు. తెలంగాణ, కేరళ, ఛండీగర్ క్రీడాకారులతో తలపడి విజేతగా నిలిచి ఈ ఘనత సాధించాడు. అలాగే ఇటీవల కేరళలోనే తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సౌత్‌జోన్ పోటీలలో ఎ.పూర్ణిమా లక్ష్మి ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. విజేతలను శుక్రవారం రాష్ట్ర మానవ వనరుల , విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తన నివాసం వద్ద అభినందించారు. ఏపీడ్యూజే ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తైక్వాండో ప్రధాన కోచ్ బి.ఆనంద్‌రావు, కోచ్ బి.జగదీష్, బ్లాక్‌బెల్ట్ ఇన్‌స్పెక్టర్ వెంకట అప్పారావు, ప్రవీణ్ పాల్గొన్నారు.

దళితుల అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే బండారు


మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండారు

పరవాడ, న్యూస్‌లీడర్:
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. శుక్రవారం మండలంలోని పెదముషిడివాడ గ్రామంలో శుక్రవారం దళితతేజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దళిత సంఘం యువతులకు వివాహం చేసుకునేవారికి రూ.40వేలు అందజేస్తుందన్నారు. ఎస్సీ వర్గాలకు పలు సబ్సిడీ గల రుణాలు, ఉపాధి కల్పించడానికి వివిధ పథకాలు చేపట్టిందని ఆయన తెలిపారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం దళితులతో సహ పంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ యువ అధ్యక్షుడు పుచ్చ విజయకుమార్, ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ మాదంశెట్టి నీలబాబు, చింతకాయల ముత్యాలు, రౌతు శ్రీను, బుజ్జి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రవిరాం జవహర్‌కు ప్రశంసాపత్రం


చైర్మన్ రవిరాంజవహర్‌కు ప్రశంసపత్రం అందజేస్తున్న దృశ్యం

అనకాపల్లి, న్యూస్‌లీడర్:
అనకాపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏఎంఏవీ రోటరీ కంటి ఆపరేషన్ల నిర్వహణకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడం వలన యుఎస్‌ఏ కేంద్ర కార్యాలయం నుంచి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ ప్రశంసాపత్రం రోటరీ కంటి ఆస్పత్రి చైర్మన్ రవిరాంజవహర్‌కు రోటరీక్లబ్ మాజీ అధ్యక్షుడు చిదంబరం చేతుల మీదుగా రోటరీ హాల్‌లో అందజేశారు. రోటరీ అధ్యక్షుడు బుద్ద రమణాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి సరిపల్లి రాజేష్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

హామీలను ప్రధాని మోదీ నిలబెట్టుకోవాలి

టీడీపీ రూరల్ జిల్లా కార్యదర్శి సింహాచలంయాదవ్


టీడీపీ రూరల్ జిల్లా కార్యదర్శి వియ్యపు సింహాచలం యాదవ్

అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్:
మిత్రపక్షమైన బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు నిధులు మంజూరు చేయాలని టీడీపీ రూరల్ జిల్లా కార్యదర్శి వియ్యపు సింహాచలం యాదవ్ అన్నారు. శుక్రవారం ఉదయం న్యూస్‌లీడర్‌తో ఆయన మాట్లాడుతూ విశాఖకు రైల్వేజోన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బడ్జెట్‌లో ఆ హామీని నిలబెట్టుకోకపోవడం అన్యాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన వలన ఎంతో నష్టపోయిందని ఆ పాపం కాంగ్రెస్‌పార్టీ చేసిందని ఆ మూల్యం కూడా ప్రస్తుతం చెల్లించుకుందన్నారు. అదే పాపం బీజేపీ ప్రభుత్వం కూడా చేసి ఆంధ్ర ప్రజలు ఆక్రోషానికి గురికాకూడదని సింహాచలం యాదవ్ అన్నారు.

శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

ఎమ్మెల్యే పీలా


గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పీలా

అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్:
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం గవరపాలెంలోని ఎమ్మెల్యే పీలా కార్యాలయంలో పట్టణంలోని భోగలింగేశ్వరస్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రికి సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ భక్తజన మండలి చైర్మన్ మళ్ల సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, గుత్తా ప్రభాకర్‌చౌదరి, కొణతాల నూకునాయుడు, ఆలయ కమిటీ సభ్యులు కర్రి మల్లేశ్వరరావు, పీలా పూర్ణచంద్రరావు, కొణతాల తులసీ, దొడ్డి జగదీష్, సూరిశెట్టి శివ అప్పారావు, అరిపాక పద్మ, బుద్ద అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిగత మరుగుదొడ్ల చెక్కుల పంపిణీ

పరవాడ, న్యూస్‌లీడర్:
మండలంలోని స్వచ్ఛభారత్ కార్యక్రమంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా రూ.60లక్షల చెక్కులను పంపిణీ చేశారు. వాడ చీపురుపల్లి, నాయుడుపాలెం, కలపాక, ముత్యాలమ్మ పాలెం, రావాడ, కన్నూరు, ఈ. బోనంగి గ్రామాలకు చెందిన 12వందల మంది లబ్ధిదారులకు ఐదువేల రూపాయల చొప్పున ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధుల నుంచి మంజూరు చేసిన 60 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్న ఎన్టీపీసీ సంస్థ యాజమాన్యంకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాసవరపు అప్పలనాయుడు, చింతకాయల ముత్యాలు, ఎంపీడీవో కరుణకుమారి, వైస్ ఎంపీపీ నీలబాబు, ఈవోఆర్డీ హేమసుందర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నాగవరంలో హైమాస్టు లైట్లు ప్రారంభం


నాగవరంలో హైమాస్టు లైట్లు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల

మునగపాక, న్యూస్‌లీడర్: మండలంలోని నాగవరం గ్రామంలో ఆర్ఈసీఎస్ సహకారంతో ఏర్పాటుచేసిన హైమాస్టు లైట్లను ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మండలంలోని నాగవరం, వాడ్రాపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే దళిత తేజం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దళిత వాడల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించేందుకు టీడీపీ ఆధ్వర్యంలో దళిత తేజం కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి గౌరీలక్ష్మి, మాజీ ఎంపీపీ ఆడారి మంజు, మండల టీడీపీ అధ్యక్షుడు దాడి ముసిలినాయుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బీలా స్రవంతి, వైస్ ఎంపీపీ ఉల్లింగల గోవింద, టీడీపీ నాయకులు మళ్ల వరహా నర్సింగరావు, ఆడారి జానకి, మద్దాల వీరునాయుడు, బొడ్డేడ రామచంద్రరావు, బి.శ్రీనివాసరావు, పెంటకోట నాయుడు, మాజీ సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు, దాసరి అప్పారావు పాల్గొన్నారు.

11న యోగా సెంటర్ 37వ వార్షికోత్సవం


సమావేశంలో మాట్లాడుతున్న యోగా సెంటర్ ప్రతినిధులు

అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్:
పట్టణంలోని మల్లిమఋుగులవారివీధిలో గల యోగా సెంటర్ 37వ వార్షికోత్సవం ఈ నెల 11న నిర్వహించనున్నామని యోగా సెంటర్ చైర్మన్ బైనా శ్రీనివాసరావు, అధ్యక్ష, కార్యదర్శులు కొణతాల జగత్‌శ్రీను, వాకాడ రమ తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆ రోజు స్థానిక న్యూకాలనీలో ఉన్న శ్రీ తాటికొండ నూకయ్యశెట్టి మెమోరియల్ రోటరీ ఏసీ కళ్యాణ మండపంలో వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రాణిక్ హీలర్, యోగా అండ్ మెడిటేషన్ ట్రైనర్ కె. వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారన్నారు. ఆధ్యాత్మిక చింతనకు, మానసిక శక్తికి యోగాసనాలు మన ఆరోగ్య భాగ్యానికి ఎంతో మంచిదన్నారు. యోగాసనాలు చేయుటం ద్వారా సుఖసంతోష జీవన సరళికి, బుద్ధి వికాసానికి, ఆత్మానందం అనుభూతికి సంతృప్తినిస్తుందన్నారు. అనకాపల్లి యోగా సెంటర్‌లో ప్రస్తుతం 150 మందికిపైగా పురుషులు రెండు బ్యాచ్‌లలో ఉదయం, 200 మందికి పైగా మహిళలు మూడు బ్యాచ్‌ల్లో ఉదయం, సాయంత్రం సమయంలో నిత్యం యోగ సాధన చేస్తున్నారన్నారు. సభ్యుల సహాయ సహకారాలతో వారిచ్చిన విరాళంతో అనకాపల్లి మల్లిమఋుగుల వారివీధిలో 1994లో సొంత భవనం నిర్మించామన్నారు. సమాజంలో కొంతమందికైనా సేవ చేయాలనే దృక్పథంతో 2003 ఏప్రిల్‌లో హ్యూమన్ సర్వీసు ఫండు అనే నిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సెంటర్ కోశాధికారి జంగాల శ్రీనివాస్,విల్లూరి రెడ్డమ్మనాయుడు, యోగాసెంటర్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

షోకాజ్ నోటీసు జారీ

తుమ్మపాల (అనకాపల్లి), న్యూస్‌లీడర్: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నందుకు గాను మండలంలోని మార్టూరు గ్రామ సర్పంచ్ కరణం కృష్ణకు జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీ సూర్యకళ షోకాజ్ నోటీసు జారీ చేశారు. పంచాయతీరాజ్ చట్టం 249 (6) ప్రకారం నోటీసు జారీ చేశారు. ప్రభుత్వం అన్ని గ్రామాల పంచాయతీల్లో శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని పలు పర్యాయాలు సర్పంచ్‌లకు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా అయిన వాటికి సహకరించకపోవడంతో విచారణ జరిపిన ఆర్డీవో నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు శ్రీకారం చుట్టారు. ఈ నోటీసుకు 15 రోజులులోగా సంతృప్తికరమైన సమాధానమివ్వాలని లేనియెడల పంచాయతీరాజ్ చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన



ఎస్‌పిడి, న్యూస్‌లీడర్:
స్థానిక జీవీఎంసీ 41 వార్డు శ్యాంనగర్‌లో సీసీరోడ్లు డ్రైనేజ్ నిర్మాణపనులకు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరిగింది. జీవీఎంసీ నిధులు రూ .24 లక్షలతో ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మణికుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఏఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు పెంటకోట త్రినాధరావు టీడీపీ నాయకులు పెంటకోట అజయ్ బాబు, కార్తీక్ (కుట్టా) తదితరులు పాల్గొన్నారు.

42 వార్డులో.. స్థానిక జీవీఎంసీ 42 వార్డు దుర్గాపురంలో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణపనులకు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరిగింది. జీవీఎంసీ నిధులు రూ .19.60లక్షలతో ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మణికుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమములో వార్డు టీడీపీ అధ్యక్షుడు కామాకుల నాగేశ్వరావు, టీడీపీ నగర కార్యదర్శి మందలపు వాసుదేవరావు చౌదరి, జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఎంసీఏ విజయోత్సవ వేడుకలు


కేక్ కట్ చేస్తున్న దృశ్యం

అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్:
పట్టణంలో షిర్డిసాయి, పర్తిసాయి థియేటర్‌ల్లో మా నేచరల్ స్టార్ నాని నటించిన ఎంసీఏ మూవీ 50 రోజులు పూర్తయిన సందర్భంగా నాని అభిమానులు థియేటర్ ఆవరణలో శుక్రవారం కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా థియేటర్ అధినేత పూసర్ల సురేష్, మేనేజర్ సూరిశెట్టి బాల, ప్రొడ్యూసర్ దిల్‌రాజు, డైరెక్టర్ శ్రీనివాస్‌వేణులకు హీరో నాని తరపున అభిమానులు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో నాని ఫ్యాన్స్ అధ్యక్షుడు గౌరిపట్నపు సురేష్, ఆర్.మణిబాబు, కె.జయంత్, జి. వంశీ, డేవిడ్, నాని, ఎస్. భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.

వామపక్షాల బంద్ విజయవంతంతో మంత్రుల్లో గుబులు

- పూర్ణానంద శర్మ



గాజువాక : న్యూస్‌లీడర్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావగడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావడంలోకూడా అంతే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమైయ్యారని 65వ వార్డు వైసిపి వార్డు అధ్యక్షులు పూర్ణానందశర్మ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విరుచుకు పడ్డారు. తమ నాయకుడు జగన్ మొదట్నుంచీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రజల్లో తిరుగుతూ ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ద్వంద నీతిని భయటపెట్టారని తెలిపారు. ఏదో చేసేస్తున్నట్లు ప్రచారాలు చేసుకొన్న తెదెపా నేతలు ఇప్పుడు తలలు ఎక్కడ పెట్టుకొంటారని తెలిపారు. వామపక్షాలు ఇచ్చిన బంద్‌కు వైసిపి సంఘీభావం తెలపడంతో విజయవంతం అవుతుందని తెలిసి తెదెపా నేతలు కూడా రోడ్లపై జెండాలు పట్టుకొని తిరగడంతో ప్రజలు నవ్వుకొన్నారని తెలిపారు. రాష్ట్రప్రయోజనాలు పట్టని ముఖ్యమంత్రిగా చంద్రబాబు అతని మంత్రి వర్గం చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. గురువారం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అత్యవసరంగా గాజువాకలో ప్రెస్‌మీట్ పెట్టి బిజెపిపై నిప్పులు చెరగడం చూస్తూ ఉంటే తెదెపా మనుడగ రాష్ట్రంలో ప్రశ్నార్ధకంగా ఉందనేది తేటతెల్లమైందని తెలిపారు. తమ నాయకుడు జగన్ చేస్తున్న మహా సంకల్పయాత్రతో తెదెపా వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకునే పరిస్థితులు లేవని తెలుస్తుందని తెలిపారు. తమ పార్టీ ఎంపి విజయసాయిరెడ్డి పార్లమెంటులో చేపడుతున్న ఆందోళనలు చూసైనా తెదెపా బుద్ధి తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైసిపి వార్డు నాయకులు పాల్గొన్నారు.

15న మరిడిమాంబ అమ్మవారి జాతర


మరిడిమాంబ గోడపత్రిక ఆవిష్కరణ

అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్:
ఈ నెల 15న పట్టణంలోని విజయరామరాజుపేట వద్ద గల మరిడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు చైర్మన్ ఆళ్ల వీరునాయుడు తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి గోడపత్రిక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న ఉదయం ఐదు గంటల నుంచి అమ్మవారి పండగ అతి వైభవంగా ప్రారంభించబడునన్నారు. ఉదయం 4.45 గంటలకు విజయరామరాజుపేట సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో నగర సంకీర్తన, సిద్ధి వినాయక మరిడిమాంబ, లగాన్ వాలీబాల్ టీమ్ యువకుల ఆధ్వర్యంలో పులిహోర వితరణ, పలకారవి మిత్రమండలి ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటలకు వెంకన్నపాలెం నూకరాజు బృందంచే సారంగధర చౌచౌ భాగవతం, రాత్రి ఏడు గంటలకు అమ్మవారి ఊరేగింపు నందు ఈశ్వరరావు బృందంచే కోలాటం, చిటికెలు, తాతబాబు బృందంచే తప్పెటగుళ్లు తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం గ్రామకమిటీ పెద్దలు, పలు కులసంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

నూకాంబిక అమ్మవారి 11వ వార్షికోత్సవ వేడుకలు



మల్కాపురం, న్యూస్‌లీడర్:
జీవీఎంసి 45 వార్డు ఏకేసి కాలనీలో శుక్రవారం నూకాంబిక అమ్మవారి 11వ వార్షికోత్సవాలు సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గుండపు నాగేశ్వరరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఆధ్వర్యంలో భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గెదల రమణ, జె.బాబురావు, నారాయణ రావు, అప్పలనాయుడు, సురిబాబు, సురేష్ పాల్గొన్నారు.

కళాశాలల్లో ఓటు హక్కు నమోదు కేంద్రాలు

గాజువాక : న్యూస్‌లీడర్: జీవియంసి జోన్-5 పరిధిలో ఉన్న అన్నికళాశాలల్లో రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలతో ఓటు హక్కు నమెదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జోన్-5 కమీషనర్ వి చక్రాధర్‌రావు తెలిపారు. ఆయన ప్రకటన విడుదల చేస్తూ కళాశాల్లో చదువుతున్న బాల, బాలికలు ఓటుహక్కుకు అర్హులైన వారు ఫారం నెంబర్ 8 పత్రాన్ని తీసుకోవాలని తెలిపారు. సక్రమంగా పూరించి బిఎల్‌ఓలకు అందించాలని తెలిపారు. బిఎల్‌ఓలు కళాశాలల వద్ద ఓటరు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. నేడు ప్రతీ విద్యార్థి రాష్ట్ర ఎన్నికల కమీషన్ అందిస్తున్న అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు


వాహనాల రికార్డులను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు

అనకాపల్లి టౌన్, న్యూస్‌లీడర్:
నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు అన్నారు. పట్టణంలో శుక్రవారం ఉదయం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారి రికార్డులను తనిఖీ చేసి జరిమానాలను విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌లు ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, అటువంటి వారిపై అపరాధ రుసుములు వసూలు చేయడం జరుగుతుందన్నారు. ఆటో డ్రైవర్లు ముందు సీటులో ఎవరిని కూర్చొబెట్టరాదని పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో ఎక్కించరాదన్నారు.

పైడిమాంబ కాలనీలో మురికివాడల తొలగింపు



ఎస్‌పిడి, న్యూస్‌లీడర్:
జివిఎంసి జోన్ 4 పరిధిలోని జోన్ 4లోగల 43 వార్డులో మురికివాడల ప్రాంతమైన పైడిమాంబ కాలనీలో శుక్రవారం అధికారులు పాకలను తొలగించారు. మురికివాడల ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా పైడిమాంబ కాలనీలో నివాసముంటున్న పేద ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఇందులో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటిడికో) సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం మురికివాడ వాసులకు ఇల్లు నిర్మించనున్నామని జీవీఎంసీ జోన్ 4 అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాజేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ కాలనీ వాసులకు ఖాళీ చేయమని చెప్పామని అయితే కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారని అందుచేతనే పోలీసు సహాయం తీసుకున్నామని తెలిపారు. అదే విధంగా ఈ నెల 12 మరో 3 మురికి వాడలనులను ఖాళీ చేయించనున్నామని ఆ ప్రాంతాల్లో నూతన గృహాలను మురికివాడ వాసులకు కట్టించి ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదంతా జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా ఏపీ టిడ్కో చేపట్టిన నూతన గృహాల నిర్మాణం సుమారు 6నెలల నుండి ఏడాది పాటు సమయం పడుతుందని ఈ సమయంలో తొలగించిన మురికివాడల గృహాల వాసులు ఎక్కడుంటాయనే ప్రశ్నార్థంగా మారింది. మురికివాడ వాసులకు ప్రత్నాయ్నమయ ఏర్పాట్లు చేసిన తర్వాత గృహ నిర్మాణాలు చేపడితే బాగుంటుందని వారంతా అభిప్రాయపడ్డారు. ఈ తొలగింపు ప్రక్రియలో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది బిల్డింగ్ ఇనస్పెక్టర్లు ఉమామహేశ్వరరావు, దివ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంచలన వార్తాపత్రిక
లీడర్ ఉత్తరాంధ్ర జోన్

విశాఖపట్నం

శనివారం 10-2-2018

11న ఘంటసాల వర్ధంతి సభ

విజయనగరం, న్యూస్‌లీడర్ : అమర గాయకుడు ఘంటసాల వర్ధంతి సభ ఈనెల 11న నిర్వహించనున్నట్టు ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.భీష్మారావు తెలిపారు. ఆదివారం ఉదయం 10గంలకు అయ్యన్న కోనేరు గట్టు, గుమ్చి (మారుతీ భక్తమండలి) వద్ద ప్రతిష్ఠించిన పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాని కి క్షీరాభిషేకం, పుష్ప మలాలంకణ నిర్వహించనున్నట్టు తెలిపారు. సాయం త్రం 5గంటలకు స్థానిక గురజాడ కళాభారతిలో గాయనీ, గాయ కులచే సంగీత కంచేరీ ఉంటుందన్నారు. దీనికి ప్రత్యేక ఆహ్వా తులుగా ప్రముఖ గాయ కుడు తాతా బాలకామేశ్వరరావు, అమెరికాకు చెందిన వీరా హాజరౌ తారన్నారు. అనంతరం పోస్టర్‌ను విడుదల చేశారు.

దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం బ్రిటీషర్లను మించిపోతుంది

అన్యాయం ఇంకెంత కాలం భరించాలి
స్వాతి ప్రమోటర్స్ మేడపాటి కృష్ణారెడ్డి



గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న స్వాతికృష్ణారెడ్డి, తదితరులు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : తెల్లదొరలు భారతీయులపై విపక్ష చూపితే పోరాడి తరిమికొట్టి మనల్ని మనం కాపాడుకున్నాం. ఇప్పుడు ఉత్తరాది వాసులు పెత్తనం దక్షిణాదిపై కేంద్రం రుద్దేస్తుంటే ఎలా భరించగలమని స్వాతి కృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్ర ప్రదేశ్‌పై కేంద్రం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి ఆయన నిరసన వ్యక్తం చేసారు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రదేశ్ హక్కని, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చి తీరాలని కోరుతూ ఆయన పట్టుపట్టారు. గతంలో తెల్ల దొరల, ఇప్పుడు ఉత్తరాధీశుల దక్షిణాది వారిపైన మమ్మల్ని తక్కువ చేసి చూసే విధానం మానుకోక పోతే ఇక భరించే పరిస్థితి వుండబోదన్నారు. విభజన చట్టంలోని అంశాలను కూడా వర్తింపజేసేందుకు ఇన్ని ప్రయాశలను ఆంధ్రకు కల్పిస్తున్న కేంద్రం విజన్ వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటించిన సహనాన్ని కేంద్రం తక్కువగా చూస్తుందని ఆయన భావించారు. చంద్రబాబు వంటి జాతీయ స్థాయి నాయకులను సైతం లెక్క చేయకపోడం కేంద్రం తీరు ఆంధ్రులకు మనస్తాపం పెంచుతుందన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ఎదురించిన తెలుగు తేజం శక్తి ఏపాటిదో ప్రపంచానికి చాటి చెప్పిన మహా నేతలు నందమూరి తారక రామారావు, పీవీ.నరసింహారావు వంటి వారిని దేశానికి అందించిన తెలుగువారిని తక్కువ చేసి చూడడం కేంద్రనికి చేటుగా పరిణమించే రోజులు దాపరిస్తున్నాయని ఆయన సూచించారు. ఏపీ ప్రజలను నిర్లక్ష్యం చేయడం బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు. విభజన చట్టం అమలు చేయమని స్నేహంగా ఇన్నాళ్ళ అడిగినా చంద్రబాబు నాయుడుని నిర్లక్ష్యం చేయడం అంటే ఆంధ్ర ప్రదేశ్‌కు, తెలుగువారి మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. కేంద్రం దయా దాక్షిణ్యాలపై ఆధారపడే దుస్థితి ఆంధ్ర ప్రదేశ్‌కు కల్పించినట్టుగా భావించడం సరికాదని, నాటి విభజన సమయంలో అప్పటి పార్లమెంట్ చేసిన సూచనలు అమలు చేయని పాలకుల తీరు ఏపీ ప్రజల ఘోష ఉపద్రవంగా మారి గత ప్రభుత్వాలకు పట్టిన గతే పట్టకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు. స్నేహంగా వుండి ప్రాణం పెట్టే తెలుగు వారి విభజన చట్టంలోని అంశాల అమలు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన తక్షణం జరపాలని ఆయన పట్టుబట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో నల్ల రిబ్బన్లను ధరించి పలువురు నినాదాలు చేసారు.

గిరిజన ప్రాంత రహదారులకు మహర్ధశ



పార్వతీపురం, న్యూస్‌లీడర్ : గిరిజన ప్రాంత రహదారులకు త్వరలో మహర్ధశ పట్టనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దీనికోసం నిధులు కేటాయించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 55 : 45 నిష్పత్తిలో నిధులు విడుదల చేస్తున్నాయి. పార్వతీపురం మండలం లోని 9 రహదారులకు, మక్కువ మండలంలో 6, గుమ్మలక్ష్మీపురంలో 2, కురుపాం, పాచిపెంట, సాలూరు, కొమరాడ మండలాల్లో ఒక్కో రహదారికి నిధులు కేటాయించారు. జిల్లాకు రూ.150.70 కోట్ల విలువైన పనులు నిర్వహించేందుకు పంచాయతీరాజ్‌శాఖ పంపించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ పనులను పంచాయతీరాజ్ ప్రాజెక్టుల విభాగం ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఇటీవల కాలంలో గిరిజన ప్రాంత రహదారులకు పంచాయతీరాజ్‌శాఖ ద్వారా నిధులు మంజూరుకావడం ఇదే ప్రథమమని పార్వతీపురం ఐటీడీఏ పథకనిర్వాహణాధికారి జి.లక్ష్మీశ చెప్పారు.

మంజూరైన రహదారి పనులు

పార్వతీపురం మండలం..: కొత్తవలస నుంచి జిల్లేడువలస వరకు 2.16 కిలోమీటర్లు రహదారి రూ.147.66 లక్షలు మంజూరైంది.: టేకులోవ రహదారి నుంచి బిత్తరకొండ వరకు 1.52 కిలో మీటర్లు రహదారి పనులకు రూ.151.61 లక్షలు కేటాయించారు.: దోకిశిల నుంచి డెప్పివలసకు రూ.81.91 లక్షలు, సుడిగాం నుంచి ఇందుపురం రహదారికి రూ.161.55 లక్షలు, కొరాపుట్ ర.భ.రహదారి నుంచి రంగలపాడుకు రూ.81.75 లక్షలు, కొరాపుట్ ర.భ.రోడ్డు నుంచి పనసభద్ర రహదారికి రూ.107.3లక్షలు, వెలగవలస రహదారి నుంచి ఎల్.డి.వలసకు రూ.30.54లక్షలు, పెదబొండపల్లి రహదారి నుంచి గదబవలసకు వెళ్లే రహదారికి రూ.24.06 లక్షలు కేటాయించారు

మక్కువ మండలం ..: మక్కువ దుగ్గేరు మెండంగి నుంచి బాగుజోల రహదారికి రూ.140.75 లక్షలు, మక్కువ-దుగ్గేరు రహదారి నుంచి తలగవలస రహదారికి రూ.75.94 లక్షలు, దబ్బగెడ్డ నుంచి కొట్టంగి రహదారికి రూ.188.74 లక్షలు, నంద రహదారి నుంచి బల్లివలస రహదారికి రూ.43..75 లక్షలు, మక్కువ-కవిరిపల్లి రహదారి నుంచి నాయుడువలస రహదారికి రూ.41.52 లక్షలు, గోపాలపురం ర.భ. రహదారి నుంచి గొడేవలస రహదారికి రూ.54.05 లక్షలు విడుదల చేశారు.

కొమరాడ మండలం..: విక్రాంపురం నుంచి కంచరపాడు రహదారికి రూ.654.22 లక్షలు, గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట-రామన్నగూడ రహదారి నుంచి గుణద రోడ్డుకు రూ.357.31 లక్షలు, జేకేపాడు కాలనీకి రూ.68.53లక్షలు కేటాయించారు.

కురుపాం మండలం: జి.శివద నుంచి పెదంటిజోలకు రూ.136.31 లక్షలు, సాలూరు మండలం నంద నుంచి పగులుచెన్నూరుకు రూ.559.93 లక్షలు కేటాయించారు.

పాచిపెంట మండలం: మాతుమూరు నుంచి శిర్ల రహదారి వంతెన నిర్మాణానికి రూ.810.67 లక్షలు మంజూరయ్యాయి.

మహిళ కానిస్టేబుల్ సేవలు ఆదర్శనీయం



ఎన్‌ఏడీ, న్యూస్ లీడర్: పోలీసుల ప్రతిష్ఠ పెంచే విధంగా ఓ ట్రైనీ కానిస్టేబుల్ తోటి పోలీస్ సిబ్బందికి ఆదర్శప్రాయంగా నిలిచింది. గురువారం పోలీసులు అందరు రాష్ట్ర బంద్ నేపథ్యంలో వారి వారి విధుల్లో అప్రమత్తంగా ఉన్నారు. కానీ గొర్లె గంగ బావని (ట్రైనీ కానిస్టేబుల్) 2017 బ్యాచ్‌కు చెందినది. విజయనగరంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో ఇటీవల శిక్షణ పొందింది. రోడ్డు దాట లేకపోతున్న ఓ వృద్ధురాలిని ఆటో ఎక్కించింది. అంతే కాకుండా ఆటో దార్జీల నిమిత్తం రూ.40లు ఇచ్చి ఆ కానిస్టేబుల్ దాతృత్వాన్ని దాటుకుంది. తోటి సిబ్బందికి ఆదర్శప్రాయంగా నిలిచింది. విధుల్లో చేరిన నాటి నుంచి స్నేహ పూర్వక పోలీసింగ్‌కు పాటుపడుతూ ప్రజల మన్ననలను పొంది పోలీసుల ప్రతిష్ఠను పెంచేందుకు సేవ చేసిన ఆ కానిస్టేబుల్‌ను వెస్ట్ జోన్ ఏసీపీ లంక అర్జున్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఇంకా శిక్షణలో ఉన్న ఈ మహిళా కానిస్టేబుల్ సేవ స్ఫూర్తి ఆచరణీయం.

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెలగపూడి శంకుస్థాపన



విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : 18వ వార్డులో 28లక్షలతో (రాజకవీధి కమ్యూనిటీ హాల్ సీలింగ్ -6 లక్షలు, ఫిష్ మార్కెట్ రోడ్డు - 9 లక్షలు , తమిళ్ స్ట్రీట్-8 లక్షలు, కొయ్య వీధి-5 లక్షలు) అభివృద్ధి పనులకు వెలగపూడి రామకృష్ణబాబు శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ నల్లనయ్య, పీతల అమ రేంద్ర, పోతనరెడ్డి, మూర్తి, మదీనా తదితరులు పాల్గొన్నారు



స్నేహసంధ్య ఏజెకేర్, స్వామివివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్లు జోగుల లక్ష్మి, పుండరీకాంక్షయ్య, రాంబాబు రోగులకు బీపీ, షుగర్, వంటి వ్యాధులను పరీక్షించి వారికి ఉచితంగా మందులు కూడా అందజేసారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సూరాడ అప్పారావు, సత్యనారాయణ, గోవింద్ పాల్గొన్నారు. - న్యూస్‌లీడర్ , విశాఖపట్నం

మరుగుదొడ్లు నిర్మించిన వారికి బిల్లులు చెల్లిస్తాం



విజాంపాడులో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీఓ

కోటబొమ్మాళి, న్యూస్‌లీడర్ : మరుగుదొడ్లు లేని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించాలని, నిర్మించిన వారికి వెంటనే బిల్లులు చెల్లిస్తామని మండల అభివృద్ధి అధికారి ఎం. రేణుక అన్నారు. మండలంలో గల హరిశ్చంద్రపురం పంచాయతీలో విజాంపాడు గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరుగుదొడ్లు లేని ప్రతి ఒక్కరూ నిర్మించు కోవాలని దీనికి ప్రభుత్వం రూ. 15వేలు అందిస్తుందన్నారు.హరిశ్చంద్రపురం పంచాయ తీలో 80శాతం మరుగుదొడ్లు నిర్మించడం పట్ల ఆమె సతోషంగా ఉందన్నారు.. మరుగుదొడ్లు నిర్మించని వారికి రేషన్, పింఛన్, ఉపాధి, హామీ పనుల లేకుండా చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారి శైలజసత్యన్నారాయణ, ఏపీఓ జి. హరిప్రసాద్, వీఆర్వో పి, రామారావు పలువురు అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విద్యా రంగానికి మరిన్ని నిధులు కేటాయించాలి : యూటీఎఫ్



డీర్వోకు వినతి పత్రం అందిస్తున్న యూటీఎఫ్ సభ్యులు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : కేంద్ర ప్రభుత్వం 2017-18 సంవత్సరానికి సంబంధించి విద్యారంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని కోరుతూ ప్రధాన మంత్రికి రాసిన వినతి పత్రాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా నాయకత్వంలో జిల్లా డివిజనల్ రెవెన్యూ అఫీసర్‌కు అందజేశారు, ప్రస్తుత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.85 ,010 కోట్లు మాత్రమే కేటాయించిదని ఈ అరకొర నిధులతో విద్య అభివృద్ధికి నోచుకోదని మరిన్ని నిధులు కేటాయించాలని అవినతి పత్రంలో వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.రాము, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.కె.జాజులు, వైఎఆర్‌కే, ప్రసాద్, అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.నాగరాజు, కోశాధికారి టి.అప్పారావు, కార్యదర్శులు రజేంద్రకుమార్, విజయకుమారి, విద్యావికాస వేదిక కన్వీనర్ టీఆర్ అంబేద్కర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎస్‌కే.స్వామి, పెదగంట్యాడ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, అర్బన్ సబ్ కమిటీ కో-కన్వీనర్ రాంబాబు, సత్యనారాయణ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా చైతన్య యునిక్ స్కూల్ వార్షికోత్సవం





విశాఖపట్నం, న్యూస్‌లీడర్ చిన్నారుల నృత్యాలు అబ్బురపరిచాయి. వారి ఆటపాటలతో కళాభారతి ఆడిటోరియం మారుమోగింది. అక్కయ్యపాలెంలోని చైతన్య యునిక్ స్కూల్ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. స్కూల్ ప్రిన్సిపాల్ పద్మావతి ఆధ్వర్యంలో సాగిన వార్షికోత్సవ వేదుక లు ఆరంభం నుంచి అదరహో అనిపించేలా సాగాయి. 'జయహో..' అంటూ ఎల్‌కేజీ చిన్నారుల ప్రదర్శించిన దేశభక్తి గీతం అబ్బురపరిచింది. 'ప్రణామం.. ప్రణామం.., చమ్మక్ చల్లో..' అంటూ పలు సినిమాల్లోని గేయాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పద్మావతి మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. విద్యతో పాటు క్రీడలు, వినోదాల్లోనూ పిల్లలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. తద్వారా వారిలో ఎప్పటికప్పుడు నూతనోత్తేజాన్ని నింపుతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

పారిశుధ్య యంత్రాలకు దరఖాస్తులు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల సహకార ఆర్థిక సంస్థ ద్వారా జిల్లాలో ఉన్న మేజరు, మైనరు గ్రామ పంచాయితీలకు పారిశుధ్య పనులు, చెత్తలు చేరవేయు నిమిత్తం ట్రాక్టర్ ట్రైలర్, బాటరీ ఆటోలను పంచాయితీలలో పనిచేయు షెడ్యూల్డు కులాలకు చెందిన పారిశుధ్య కార్మికులలో అర్హులైన ఒకరికి మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో 11 మేజరు, 332 మైనర్ పంచాయితీలకు వీటిని మంజూరు చేయవలసిందిగా పంచాయతీరాజ్ శాఖను కోరారు. జిల్లాలోని మేజరు పంచాయితీలు పరవాడ, చీపురపల్లి, చింతపల్లి, దేవరాపల్లి, జీకే వీధి, రావికమతం, కొత్తకోట, వి మాడుగుల, మునగపాక, అరుకువాలీ, పెదలా బూడు, అచ్యుతాపురం, పూడిమడక, బుచ్చయ్యపేట, వద్దాది, నర్సీపట్నం, వేములపూడి, 332 మైనరు గ్రామ పంచాయతీల నుంచి రోజువారి కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ సిబ్బందిలో ఎస్సీ కులానికి చెందిన 10వ తరగతి ఫెయిలై 21-45 సంవత్సరాల వయసు గలవారు ఉండాలన్నారు. సంబంధిత పంచాయతీ సెక్రెటరీ, మండల అభివృద్ధి అధికారి ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ప్రతిపాదనలను పంపాలని ఆయన తెలిపారు

కొండా రాజీవ్ గాంధీని అడ్డుకున్న పోలీసులు



కొండా రాజీవ్ గాంధీను అడ్డుకుంటున్న పోలీసులు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : ప్రత్యేకహోదా డిమాండ్‌తో వామపక్షాలు చేయతలపెట్టిన రాష్ట్ర బంద్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన సందర్భంగా ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో బ్యాంకులు, దుకాణాలు బంద్ పాటించే విధంగా చూసారు. ఈ క్రమంలో కాంప్లెక్స్ జైలు రోడ్ వద్ద ఉన్న దబ్ల్యూఎన్ ఎస్ , కాంసెంట్రిక్స్ సంస్థలు బంద్ పాటించాలంటూ వెళ్తున్న కొండా రాజీవ్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య కొంత సేపు వాగ్వివాదం సాగింది అనంతరం కంపెనీ ప్రతినిధులు బంద్‌కు సహకరిస్తామని చెప్పటంతో సమస్య సద్దుమణిగింది.

ట్రైనీ కానిస్టేబుళ్లకు ఔట్‌డోర్ పరీక్షలు

విజయనగరం, న్యూస్‌లీడర్ : స్థానిక పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లకు పిటిసి ప్రిన్సిపాల్ కె.రాజశిఖామణి పర్యవేక్షణలో పిటి, యోగ, 3.2 కె రన్, డ్రిల్, వెపన్స్, లాఠీ, మొదలగు విభాగాల్లో ఔట్ డోర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజశిఖామణి మాట్లాడుతూ తొమ్మిది నెలల శిక్షణ చివరి దశకు చేరుకునే ముందు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. త్వరలో ఐదురోజుల పోలీస్ స్టేషన్ ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం స్టేషన్ హౌస్ మేనేజిమెంట్ , రికార్డుల నిర్వాహణ, గ్రామాల పర్యటన, బీటుల నిర్వహణ, ఇన్వెస్టిగేషన్ కోర్ట్ పనులు, ప్రాక్టికల్ విధులు నిర్వహిస్తారని తెలిపారు. సివిల్ కానిస్టేబుళ్లకు కంప్యూటర్, సైబర్ క్రైమ్ , డ్రైవింగ్ , ఈత, ఇంగ్లీషు స్పీకింగ్ , హ్యాండ్ రైటింగ్, కరాటే , యోగ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. శిక్షణ అనంతరం వారి జిల్లా లకు పంపుతామని తెలిపారు.

మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం

జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్

విజయనగరం, న్యూస్‌లీడర్ : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. ఉద్యోగుల్లో ఒత్తిడి నివారణకు క్రీడలు దోహదపడతా యన్నారు. ఈనెల 9, 10,11 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించనున 5వ రెవెన్యూ క్రీడలకు వెళ్తున్న రెవెన్యూ ఉద్యోగుల బస్సును కలెక్టర్ కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున క్రీడలను ప్రోత్సహిస్తోందని అన్నారు. రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యాన కాకినాడలో జరుగుతున్న క్రీడలకు రెవెన్యూ, సర్వే డిపార్టుమెంట్ నుంచి 55 మంది క్రీడాకారులు హాజరవుతున్నారని తెలిపారు. గెలుపు ఓటముల కంటే క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం కూర్చొని పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఉద్యోగులు హైపర్ టెన్షన్, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడకుండా క్రీడలు నియంత్రిస్తాయని చెప్పారు. మిగతా ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ డిపార్టుమెంట్ మాదిరిగానే క్రీడలు నిర్వహించాలని చెప్పారు. ఉద్యోగులు నడక, పరుగు, యోగా, క్రీడలు వంటి అలవాట్లు చేసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్‌బి లఠ్కర్ మాట్లాడుతూ ఈనెల 9నుంచి 11 వరకు కాకినాడలో రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు జరుగుతు న్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రెవెన్యూ సిబ్బంది క్రీడల్లో పాల్గొంటారన్నారు. రెవెన్యూ క్రీడల్లో పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రెవెన్యూ క్రీడల్లో క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, డిస్కస్త్రో,షాట్‌పుట్, క్యారమ్స్, అథ్లెటిక్స్, వాలీబాల్ తదితర క్రీడలు నిర్వహిస్తారని తెలిపారు. విజయనగరం రెవెన్యూ టీమ్ చక్కని క్రీడా ప్రతిభ ప్రదర్శించి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం లో డిఆర్ఓ ఆర్ఎస్ రాజ్‌కుమార్, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.జనార్ధన్, కార్యదర్శి జి.శ్రీరామ్మూర్తి, కోశాధికారి కెవి రమణరాజు, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు టి.గోవింద, పలువురు రెవెన్యూ క్రీడాకారులు పాల్గొన్నారు.

ఆటోబోల్తా : పలువురికి గాయాలు

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌లీడర్ : మండలంలోని ఒడిశా సరిహద్దు ప్రాంతం అద్దంగూడ సమీపాన ఆటో బోల్తా పడిన సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గమనించిన స్థానికులు క్షతగాత్రులను భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా, వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. ఈ మేరకు ఎల్విన్‌పేట ఎస్ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. కురుపాం మండలం ధర్మలక్ష్మీపురానికి చెందిన బిడ్డిక నాగేశ్వరరావు, సరోజిని ఒడిశా ప్రాంతం దాపరాయిగూడలో జరిగిన వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా అద్దంగూడ సమీపాన ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డి.నాగేశ్వరరావు, ఆరిక గంగులు, సుభాష్, చిన్నమ్మి, సరోజిని, సిద్దు, పత్మిషకి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

చంద్రన్న బీమాతో ప్రయోజనం : ఎమ్మెల్యే

చీపురుపల్లి, న్యూస్‌లీడర్ : చంద్రన్న బీమా పేదలకు ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే కిమిడి మ్రుణాళిని తెలిపారు. మండలపరిషత్ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాలకు సంబంధించి రూ.1. లక్షా 41 వేల బాండ్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్య క్షులు రౌతు కామునాయుడు, ఆర్ఇసిఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, వైస్ చైర్మన్ సారిపాక సురేష్‌కుమార్, దేవరపొదిలాం సర్పంచి ఎం.రమేష్, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు రౌతు నారాయణరావు, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, ఎపిఎం వై. యర్నాయుడు, వెలుగు సీసీలు పాల్గొన్నారు.

ఏజెన్సీ ప్రాంత భూముల పరిశీలన

పాచిపెంట, న్యూస్‌లీడర్ : మండలం రాయిగుడ్డివలస, నంద రెవెన్యూలో గల భూములను పార్వతీపురం ఆర్డీఓ సుదర్శనదొర పరిశీలించారు. భూముల కొనుగోలు పథకం అమలులో భాగంగా మండలంలో భూమి లేని గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చేందుకు పిఓ ఆదేశాల మేరకు భూములను పరిశీలించారు. మండలంలోని రాయిగుడ్డివలస, పూడి గ్రామాలకు చెందిన 29 మంది భూమిలేని పేద గిరిజన రైతులకు గుర్తించి ఐటిడిఎకు ప్రతిపాదనలు పంపించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఎస్.రమణ, సర్వేయర్ సత్యనారాయణ, విఆర్ఓ తిరుపతిరావు పాల్గొన్నారు.

చెట్టు మీదన పడి వ్యక్తి మృతి

గరివిడి, న్యూస్‌లీడర్ : జీవనోపాధి కోసమని సొంత ఊరి వదిలి వేరే ఊరికి వెళ్లి టేకుచెట్టు కొడుతుండగా ఆ చెట్టే మీదపడి యమపాశమై ప్రాణాలు తీసిన సంఘటన చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గరివిడి పట్టణానికి చెందిన చించినాడ గంగరాజు (57) వడ్రంగి పనిచేస్తూ జీవిస్తున్నాడు. టేకు చెట్టు కొడుతుండగా ఆ చెట్టు గంగరాజుపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గంగరాజుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. జీవనోపాధి కోసమని వెళ్లి వేరే గ్రామంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జి.సిగడాం పోలీసులు కేసు నమోదుచేశారు.

చెత్తశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దు

గుర్ల, న్యూస్‌లీడర్ : మండలంలో చింతలపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ పక్కన చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాన్ని నిర్మించొద్దని ఆ గ్రామ మాజీ సర్పంచ్, వైసీపీ మండల అధ్యక్షులు శీర అప్పల నాయుడు తహసీల్దార్, ఎంపీడీఓకు వినతి అందజేశారు. పాఠశాల పక్కన ఈ కేంద్రాన్ని నిర్మిస్తే విద్యార్థులు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న గ్రామకంఠంలో సాలీడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్ కేంద్రాన్ని నిర్మించాలన్నారు. పాఠశాల పక్కనున్న స్థలం ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిందన్నారు.

అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు

రామభద్రపురం, న్యూస్‌లీడర్ : మండలంలోని ఆరికతోట బిసి కాలనీలో వేకువ జామున నాలుగు గంటలకు ఇల్లు దగ్ధమైంది. కాలనీకి చెందిన యామల రామ్మూర్తి ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. రామ్మూర్తి తల్లి నారాయణమ్మ(80) చుట్ట కాలుస్తుండగా ఆమె చీరకు నిప్పంటుకుంది. కమ్మరిల్లు కావడంతో ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఇంటిల్లో వస్తు సామాగ్రితో సహా కాలి బూడిదైంది. విఆర్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ.25 వేలు నగదు, ఫర్నిచర్ అగ్నికి ఆహుత య్యాయన్నారు. చుట్ట కాల్చిన నారాయణమ్మకు కూడా ఒల్లు పూర్తిగా కాలిపో వడంతో బాడంగి సిహెచ్‌సికి తరలించారు. కేసును ఎఎస్ఐ వై.రమణమ్మ దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి మృతి చెందాడని కొడుకు కూడా...

సాలూరు, న్యూస్‌లీడర్ : కన్నతండ్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు.. ఇంక తనకు ఎవరున్నారని అనుకున్నాడో ఏమో ఆ ఇంటి పెద్ద కొడుకు కూడా ఒక్కరోజు వ్యవధిలోనే మృత్యు ఒడిలోకి చేరాడు. తిరిగి రాని లోకాలకు తండ్రితో కలిసి సాగిపోయాడు. ఇద్దరు పెద్దదిక్కుగా ఉన్నారనుకున్న ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో బోరుమంటూ విలపిస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లాలోని సాలూరు మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన దొంక పైడిపునాయుడు(67) అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన పెద్దకుమారుడు సూరి బాబు, చిన్న కుమారుడు శ్రీనివాసరావుతో కలిసి గ్రామ స్థులంతా శ్మశానవా టికకు తీసుకెళ్ళి దహనకార్యక్రమాలు పూర్తి చేశారు. అదే సమ యంలో పెద్దకుమారుడు సూరిబాబు(37), తన తండ్రి మరణాన్ని తట్టు కోలేకపోయాడు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న అతడు మనోవేదనతో తుదిశ్వాస విడిచారు.

ఖాతాదారులకు ఆర్‌బీఐ హెచ్చరిక



ఓ నకిలీ వెబ్ సైట్ ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతోంది

ముంబై:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్‌బీఐ పేరిట ఓ నకిలీ వెబ్ సైట్ ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతోంది. ఖాతాదారుల నుంచి వివరాలను సేకరిస్తుండటంతో ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులకు సూచిస్తూ గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. 'దయచేసి ఆ వెబ్‌సైట్‌ను ఎవరూ నమ్మకండి. అది నకిలీది. ఎవరూ అకౌంట్‌కు సంబంధించి వివరాలను సమర్పించకండి. బహుశా అది ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన ముఠా అయి ఉండొచ్చు. ఈ వ్యవహారంలో సైబర్ విభాగానికి ఫిర్యాదు చేశాం. ఆర్‌బీఐ ఏనాడూ వినియోగదారుడి వివరాలను ప్రశ్నించదు. గమనించగలరు' అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది. www.indiareserveban.org పేరుతో అది చెలామణి అవుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

కాగా, గత కొన్నేళ్లుగా.. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ పేరిట భారీ మోసాలకు కొన్ని ముఠాలు పాల్పడుతున్నాయి. క్రెడిట్ కార్డుల జారీ, యాప్ ద్వారా నగదు బదిలీ తదితరాల ద్వారా కోట్ల రూపాయాల్లో ఖాతాదారుల నుంచి సొమ్మును దోపిడీ చేశాయి. అయా కేసుల్లో చాలా వరకు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎంత కట్టడి చేస్తున్నా నకిలీ వెబ్‌సైట్‌లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నాయని.. వాటి హోం పేజీ... ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ను పోలి ఉండటంతో ఖాతాదారులు సులువుగా మోసపోతున్నారని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఓ అధికారి సూచిస్తున్నారు.

పార్లమెంట్‌లో మోదీ సర్కారుకు బలం లేదు



- రాజీనామాలకు ఇదే సరైన సమయం
- ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించండి
- చంద్రబాబుకు ఉండవల్లి సలహా

వైస్రాయ్ హోటల్‌గా రాజకీయాలు నడిపి, ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపిన సమయంలో చంద్రబాబునాయుడు చూపించిన ధైర్యంలో పదోవంతును ఇప్పుడు ప్రదర్శించినా నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోతుందని కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ లైవ్ లో పాల్గొన్న ఆయన, పార్లమెంట్ లో బీజేపీకి పూర్తి బలం లేదని గుర్తు చేశారు. ఇప్పటికే శతృఘ్నసినా, యశ్వంత్ సినా తదితరులు గ్రూపులు పెట్టుకున్నారని, శివసేన వంటి పార్టీలు బీజేపీకి దూరమయ్యాయని, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత చాలామందికి మోదీపై నమ్మకం పోయిందని తెలిపారు. రాష్ట్ర డిమాండ్లను సాధించుకునే క్రమంలో మరింత ఒత్తిడి తేవడానికి ఇదే సరైన సమయమని సూచించారు. రాజస్థాన్ లో రెండు సిట్టింగ్ ఎంపీ స్థానాలను కోల్పోయిన తరువాత బీజేపీ ముందస్తు ఎన్నికల ఆలోచనకు కూడా దూరమైందని, చంద్రబాబు తన ముందున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వెంటనే ఎన్డీయే భాగస్వామిగా తప్పుకుని, కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించాలని ఉండవల్లి సలహా ఇచ్చారు. అనాడు రాష్ట్ర విభజన సమయంలో తప్పంతా కాంగ్రెస్ దేనని చూపిస్తున్న మోదీ ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తప్పు కాంగ్రెస్ పార్టీది అయితే, ఈ మూడున్నరేళ్లలో బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు.

ట్రిపుల్ ఐటీ అనర్హులుపై వేటు



మచిలీపట్నం:
కృష్ణా జిల్లాలోని నూజివీడులోగల ట్రిపుల్ ఐటీలో 1280 మంది విద్యార్థులపై అనరత వేటు వేశారు. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో భయాందోళనకు గురైన విద్యార్థులు సెలవులు పెట్టి ఇళ్ళకు వెళ్ళారు. అనంతరం తిరిగిరాలేదు. కాగా... సంక్రాంతి సెలవులు దాటి చాలా రోజులైనప్పటికీ నేటికీ విద్యార్థులు తిరిగి రాలేదు. దీంతో విద్యార్థుల హాజరుశాతం తగ్గడంతో 1280 మంది విద్యార్థులపై అనరత వేటు వేసి సెమిస్టర్-2 పరీక్షలకు అనుమతిని నిరాకరించారు.

పాక్‌కు గూఢచార్యం.. భారత సైన్యంలో పెను కలకలం



న్యూఢిల్లీ :
భారత నిఘా వర్గాల్లో ఓ వార్త కలకలం రేపింది. పాక్‌కు గూఢచర్యం ఆరోపణలతో ఓ ఉన్నతాధికారిని భద్రతా బలగాలు గురువారం అర్ధరాత్రి దాటాక అదుపులోకి తీసుకున్నాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కెప్టెన్ అరుణ్ మార్వా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. గత కొన్ని నెలలుగా ఐఎస్‌ఐకి ఆయన కీలక సమాచారాన్ని అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఐఎస్ఐ అధికారికి అరుణ్ తన వాట్సాప్ ద్వారా ఫోటోలు, కొన్ని పత్రాలను పంపించారు. కీలకమైన సమాచారాన్నే ఆయన పాక్ నిఘా సంస్థకు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ చేపట్టారు.

యాషెస్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

ఐపీఎల్ ను సైతం ఫిక్సింగ్ చేశారంటూ 'ది సన్' వ్యాఖ్యలు



అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగే యాషెస్ సిరీస్‌పై ఐసీసీ పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు ది సన్ అనే అంతర్జాతీయ వార్త పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గత డిసెంబర్‌లో పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేసింది. సెషన్‌కు రూ.60 లక్షలు, రెండు సెషన్లకు 120 లక్షల చొప్పున బుకీలు బేరాలు ఆడినట్లు తెలిపింది. దీనిపై అన్ని ఆధారాలు ఐసీసీ వద్ద ఉన్నాయని 'ది సన్' ప్రచురించింది. అంతేకాదు దీనిపై ఐసీసీ రహస్య విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది. భారత్‌కు చెందిన బుకీ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించింది.

అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐసీసీ స్పందించింది. విచారణలో ఇరు జట్ల ఆటగాళ్ళు, స్టాఫ్ ఎటువంటి అక్రమాలకు, అవకతవకలకు పాల్పడలేదని తెలిపింది. ఐసీసీ అవినీతి నిరోధక శాఖ జనరల్ మేనేజర్ అలెక్స్ మెర్షల్ మాట్లాడుతూ యాషెస్ ఫిక్సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై విస్తృతస్థాయిలో విచారణ జరిపామని తెలియచేశారు. ఫిక్సింగ్‌కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆటగాళ్ళు, జట్టు సభ్యులు, కోచ్, సహాయకులు ఇలా ప్రతిఒక్కరిని వ్యక్తిగతంగా విచారించామని, ఏ ఒక్కరు బుకీలతో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నిరూపితం కాలేదని మెర్షల్ పేర్కొన్నారు.

ఇక బుకీ తెలిపిన వివరాల ప్రకారం గతంలో భారత్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లను, ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ టీ20 లీగ్‌ల్లోను ఫిక్సింగ్ చేసినట్లు ది సన్ ప్రచురించింది. సదరు పత్రిక జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో మ్యాచ్ బుకీ తెలుపినట్లు పేర్కొంది. ఒక ప్రపంచకప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన అల్‌రౌండర్‌తోపాటు, పలు అవినీతి నిరోధక శాఖలతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు మరో బుకీ తెలిపాడని ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టులో 'ది సైలెంట్ మ్యాన్'గా పేరొందిన ఆటగాడు ఈఫిక్సింగ్‌కు చేసినట్లు తమ స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైందని 'ది సన్' ఆరోపించింది.

అమెరికాలో కాల్పుల కలకలం

వాషింగ్టన్:
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. జార్జియాలోని రెండు స్టోర్‌లలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ భారత అమెరికన్ మృతిచెందాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జార్జియాలోని బర్నెట్ ఫెర్రీ రోడ్‌లో గల హైటెక్ క్విక్ స్టాప్ స్టోర్‌లోకి ఓ వ్యక్తి తుపాకీతో వచ్చాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే స్టోర్‌లోని కౌంటర్ వద్ద నిల్చున్న పరంజిత్ సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. అ తర్వాత అక్కడి నుంచి పక్కనే ఉన్న మరో స్టోర్‌లోకి వెళ్లి కౌంటర్ వద్ద డబ్బును దొంగలించాడు. అనంతరం స్టోర్‌లో పనిచేస్తున్న క్లర్క్ పార్థ్ పటేల్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పరంజిత్ అక్కడి కక్కడే మృతిచెందగా.. పార్థ్ తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడు పారిపోతుండగా పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు.

భూమికి చేరువగా గ్రహశకలం

ప్రమాదమేమీ లేదన్న శాస్త్రవేత్తలు



వాషింగ్టన్:
గ్రహశకలం ఒకటి భూమికి చేరువగా రాబోతోంది. అయితే దీనివల్ల ప్రమాదమేమీ లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నేల నుంచి 64 వేల కిలోమీటర్ల దూరంలో దీని ప్రయాణం సాగుతుందని చెప్పారు. 15-40 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఖగోళవస్తువును 2018సీబీ అని పిలుస్తున్నారు. ఇది.. ఈ వారంలో భూమికి చేరువగా వస్తున్న రెండో గ్రహశకలం. మొదటి దాన్ని ఈ నెల 4న కనుగొన్నారు. దాన్ని 2018 సిసిగా పిలుస్తున్నారు. 15-30 మీటర్ల పరిమాణం కలిగిన ఈ ఖగోళవస్తువు ఈ నెల 6న భూమికి 1.84 లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్లింది. దానితో పోలిస్తే 2018సీబీ.. మరింత చేరువగా వస్తుంది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.00 గంటలకు ఇది భూమికి గరిష్ఠస్థాయిలో దగ్గరవుతుంది. ఆ దూరం.. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరంలో ఐదోవంతు. ఈ గ్రహశకలం చిన్నగా ఉన్నప్పటికీ, 2013లో రష్యాలోని చెల్యాబిన్స్క్‌లో విధ్వంసం సృష్టించిన ఖగోళవస్తువు కన్నా చాలా పెద్దదని నాసా శాస్త్రవేత్త పాల్ చోదాస్ పేర్కొన్నారు. ఇంత పెద్ద గ్రహశకలాలు ఏడాదికి ఒకటి, రెండు సార్లు మాత్రమే భూమికి చేరువవుతాయని తెలిపారు.

వాట్సాప్ కబుర్లు...

ప్రధాన మంత్రి పకోడి యోజన



ప్రధాన మంత్రి పకోడి యోజన పేరిట బెంగుళూరులో ఉన్నత విద్య పట్టా దారులు రోడ్డుపై పకోడీలు వేసి నిరసన తెలియజేయడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. రోడ్డు పక్కన పకోడి వేసి రోజుకు 200రూపాయలు సంపాదించే వారు నిరుద్యోగులు కాదని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువత సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది.అయితే కాన్వొకేషన్ దుస్తులు ధరించిన విద్యార్థులు ఇలా రోడ్డుపై పకోడీలు వేస్తూ తెలిపిన నిరసనకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఊరంతా కోటీశ్వరులే...

మిలటరీ హౌసింగ్ ప్రాజెక్టుకు భూసేకరణ చేసిన నేపథ్యంలో అరుణాచల ప్రదేశ్‌లోని బొంజా గ్రామంలో ఉన్న వారంతా కోటీశ్వ రులైపోయారు. సుమారు 200.056ఎకరాల భూమిని డిఫెన్స్ మినిస్ట్రీ సేకరించి పరిహారంగా 40కోట్ల రూపాయలను చెల్లించింది. దీంతో గ్రామంలో ఉన్నవి 29కుటుంబాలే కావడంతో అత్యధికుల ఖాతాలో 1.9కోట్ల రూపాయల వంతున జమ అయ్యింది. అలాగే గ్రామానికి చెందిన మరొకరికి 2.4కోట్లు, ఇంకొకరికి 6.7కోట్ల రూపాయల వంతున లభించింది. భూ సేకరణ నేపథ్యంలో ఒక ఊళ్లో ఉన్నవారంతా కోటీశ్వరులయ్యారని వాట్సాప్‌లో వచ్చిన వార్తను అందరూ ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు.



నీట్‌కు ఆధార్ తప్పనిసరి

-సీబీఎస్ఈ

న్యూఢిల్లీ:
నీట్- 2018 పరీక్షకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పని సరి చేస్తూ సీబీఎస్ఈ ఆదేశాలు జారీ చేసింది. నీట్- 2018 పరీక్షలకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సీబీఎస్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) దరఖాస్తుకు ఆధార్ నంబర్ తప్పనిసరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆదేశించింది. ఈ మేరకు పరీక్ష తేదీ తదితర వివరాలను cbseneet.nic.inలో వెల్లడించింది. అసోం,జమ్ము కశ్మీర్, మేఘాలయ మినహాయించి మిగతా రాష్ట్రాల అభ్యర్థులు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొంది. అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ డెంటల్ కోర్సులు ప్రవేశానికి మే 6 వ తేదీన నిర్వహించనున్న ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజునుంచి(ఫిబ్రవరి 9) ప్రారంభమై మార్చి 9 వతేదీ 11.50 వరకు గడువు వుంటుందని సీబీఎస్ఈ తెలిపింది. మరిన్ని వివరాలు బోర్డు తేదీ అధికారిక వెబ్ సైట్ cbseneet.nic.inలో లభ్యం.



మాల్దీవుల అంశంపై చర్చించిన ట్రంప్, మోదీ



వాషింగ్టన్:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఫోన్‌లో మాట్లాడారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తంచేసినట్లు అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్ వెల్లడించింది. ప్రజాస్వామ్య సంస్థలు, చట్టపరమైన పాలనను గౌరవించాల్సిన అవసరముందని వారు పేర్కొన్నట్లు తెలిపింది. అఫ్గానిస్థాన్‌లో పరిస్థితుల గురించి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతను పెంచే విషయాలపై చర్చించినట్లు పేర్కొంది. ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణ గురించి వైట్‌హౌస్ వివరించింది. ఈ ఏడాదిలో ట్రంప్, మోదీల మధ్య ఇదే తొలి ఫోన్ కాల్.

మాల్దీవులు అధ్యక్షుడు యమీన్.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి పదిహేను రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, మరో జడ్జిని, దేశ మాజీ అధ్యక్షుడు గయూంను అరెస్ట్ చేయించారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, పార్టీ మారిన ఎంపీల సభ్యత్వాలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అంగీకరించడానికి యమీన్ నిరాకరించిన విషయం తెలిసిందే.

ఫోన్‌కాల్‌లో ట్రంప్, మోదీ మాల్దీవులు అంశంతో పాటు పలు అంశాలపై మాట్లాడారు. అఫ్గానిస్థాన్ భద్రత విషయంలో సహకారానికి కట్టుబడి ఉన్నామని ట్రంప్ తెలిపారు. మయన్మార్ అంశంపై, రోహింగ్యా శరణార్థుల గురించి కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఉత్తర కొరియా అణ్వస్త్ర ప్రయోగాల గురించి, కొరియాను అణ్వాయుధాల విషయంలో నియంత్రించగలిగే అంశంపై ట్రంప్, మోదీ చర్చించినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.

ఐపీఎల్ వేలం @ 46.5మిలియన్లు

బెంగళూరు:
ఈ ఏడాది జనవరి నెలలో ఐపీఎల్ రికార్డుల మోత మోగించింది. అదేంటి ఐపీఎల్ ప్రారంభంకాలేదు కదా మరి రికార్డులేంటి అని అనుకుంటున్నారా! మొదటి వారంలో ప్లేయర్ రిటెన్షన్.. చివరి వారంలో వేలం. ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించిన రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచాయి. గత నెల 4న ప్లేయర్ రిటెన్షన్, 27, 28న ఐపీఎల్ వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే.

తాజాగా బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) ఐపీఎల్ వేలాన్ని ఎంతమంది ప్రత్యక్షంగా వీక్షించారో ప్రకటించింది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ఐపీఎల్ వేలాన్ని అభిమానులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. 'ఈ ఏడాది జనవరి 27, 28 తేదీల్లో నిర్వహించిన ఐపీఎల్ వేలానికి విశేష స్పందన వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వీక్షకుల సంఖ్య బాగా పెరిగింది. సుమారు 46.5మిలియన్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది ఐదు రెట్లు అధికం. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని ఆరు ఛానెళ్లల్లో ఇది ప్రసారమైంది' అని బార్క్ అధికారులు తెలిపారు.

ఫ్రాంఛైజీలు-ఆటగాళ్ల మధ్య పదేళ్ల ఒప్పందం ముగియడంతో ఈ ఏడాది వేలం పెద్ద స్థాయిలో జరిగింది. అంతకుముందు ముగ్గురు ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకునే విధానంలో భాగంగా ప్లేయర్ రిటెన్షన్‌ను నిర్వహించారు. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7న ముంబయిలో ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.



తప్పిన భారీ ప్రమాదం

చెన్నై :



పైన ఫోటోలో ఏముందో గుర్తుపట్టారా ? ల్యాండ్ అయిన తర్వాత స్పైస్ జెట్ విమాన టైర్లు పేలడంతో రన్‌వేతే రాపిడి జరిగి ఫోటోలో ఉన్న అకారానికి వచ్చాయి. 199 మంది ప్రయాణికులతో గురువారం చెన్నై నుంచి ఢిల్లీ వెలుతున్న విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. టైర్లను లిఫ్ట్ చేసే హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య ఏర్పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం టైరు పేలినట్టు సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి చెన్నై విమానాశ్రయంలో దించారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి, తిరిగి టెర్మినల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లారు. టైర్ పేలిన ఘటనతో మెయిన్ రన్ వే పాడయ్యింది. దీంతోమూడు గంటలపాటూ మెయిన్ రన్‌వేను మూసివేశారు.

బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లో లక్షమందికి నోటీసులు

న్యూఢిల్లీ :



వివాదాస్పద క్రిప్టో కరెన్సీపై కేంద్రప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే బడ్జెట్ ప్రసంగంలో బిట్‌కాయిన్ చట్ట బద్ధత లేదని కేంద్ర మంత్రి అరుణ జైట్లీ ప్రకటించిన నేప థ్యంలో ఐటీ శాఖ అధికారులు బిట్‌కాయిన్ భారీగా పెట్టుబడులు పెట్టిన భారతీయపెట్టుబడిదారులపై కన్నేశారు. లక్ష మందికి నోటీసులు జారీ చేసినట్టు ప్రకటించింది

బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన సుమారు లక్ష మంది భారతీయ ఇన్వెస్టర్లకు లక్షమందికి నోటీసులిచ్చామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. బిట్ కాయన్‌లో పెట్టుబడుల ద్వారా లాభాలు సాధించి, ఆదాయ వివారాల్లో లెక్కల చూపని వారికి ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఈ వర్చువల్ కరెన్సీ వినియోగంపై సీబీడీటీ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిందనీ, గత 17 నెలల్లో దేశవ్యాప్తంగా క్రిప్టోకోర్టేవెన్సీ ఎక్స్ఛేంజీలలో 3.5 బిలియన్ డాలర్ల లావాదేవీలను గుర్తించామని వెల్లడించారు.. చాలా మంది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశారని, కానీ ఆ అంశాన్ని తమ ఐటీ ఫైలింగ్‌లో చూపించలేదని, ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను కట్టలేదని తెలిపారు.

అగ్రరాజ్యం మళ్లీ స్తంభించింది

న్యూయార్క్:
అమెరికా ప్రభుత్వం మళ్లీ మూతపడింది. కీలకమైన బడ్జెట్‌కు ఆ దేశ కాంగ్రెస్ ఆమోదం దక్కలేదు. దీంతో కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే మరోసారి అమెరికా ప్రభుత్వం స్తంభించింది. ఫెడరల్ ఫండింగ్ బిల్లు గత రాత్రితో ముగిసిపోయింది. అయితే కొత్త ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడం వల్ల ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. జనవరిలోనూ ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కకపోవడం వల్ల మూడు రోజుల పాటు ప్రభుత్వ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సేనేట్‌తో పాటు హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కొత్త బిల్లుకు ఆమోదం తెలుపాల్సి ఉంది. అయితే సేనేట్‌లో ఆమోదం దక్కితేనే ఆ బిల్లుకు హౌజ్‌లో ఆమోదం దక్కే ఛాన్సుంది.



రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు ప్రారంభం



కాకినాడ,న్యూస్‌లీడర్: కాకినాడ జేఎన్‌టియులో మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. రెవెన్యూ స్పోర్ట్స్ చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో ఈ క్రీడలు జరుగు తున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు గాను విశాఖ జిల్లా రెవెన్యూ క్రీడాకారులు ఏపీ ఎన్జీవో సంఘ నాయ కులు వి.వి.వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో కాకినాడ చేరుకున్నారు. ఆదివారం జరిగే ముగింపు కార్యక్ర మానికి హెూం మంత్రి చినరాజప్ప సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఈ ప్రారంభోత్సవంలో ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షులు గంగాధర్, కార్యదర్శి చంద్ర శేఖర్, స్పోర్ట్స్ సెక్రటరీ రాజేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ప్రెస్ అండ్ ఇండిపెండెన్స్ పుస్తకావిష్కరణ సభ దృశ్యాలు


పుస్తకావిష్కరణలో మాట్లాడుతున్న వీసీ నాగేశ్వరరావు




కార్యక్రమంలో మాట్లాడుతున్న లీడర్ అధినేత వి.వి.రమణమూర్తి, ప్రొ. బాబివర్ధన్, ప్రొ. మూర్తి


ఆవిష్కరించిన పుస్తకం


వీసీ నాగేశ్వరరావుకి జ్ఞాపికను అందజేస్తున్న విద్యావేత్త సింధూర


మాట్లాడుతున్న గంట్ల శ్రీనుబాబు


కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు, అభిమానులు

చెరువులో అందమైన ప్రతిబింబం


చెరువులో ఆకట్టుకుంటున్న భవనం

మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో పాండవుల చెరువు ప్రక్కనే విశాఖ డెయిరీ నిధులతో నిర్మించిన కళ్యాణ మండపం నీళ్లలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. కళ్యాణ మండపం వెనుకభాగం పచ్చని చెట్లు, కొండలు, చిత్రకారుడు గీసిన చిత్రంగా కనిపిస్తుంది. చెరువులో ఉన్న ఈ చిత్రం 'న్యూస్‌లీడర్' కెమేరాకు చిక్కింది.

–న్యూస్‌లీడర్, మాడుగుల



సుస్మిత బాటలో స్వీటీ?

అటు కమర్షియల్ సినిమాలను.. ఇటు లేడీ ఓరియంటెడ్ రోల్స్ ను.. చేసుకుంటూ టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించింది అనుష్క. ఆమెలా సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్లుగా రాణించిన వారున్నా.. రెండు విధాలుగా రాణిస్తూ కెరీర్ ను కొనసాగించిన వాళ్లు మాత్రం లేరు. ఈమధ్య స్వీటీ ఎక్కడికెళ్లినా రిపీటెడ్ గా ఎదురవుతున్న ప్రశ్న పెళ్లెప్పుడనే. ఈ బ్యూటీ పెళ్లి గురించి పెద్దగా ఇంట్రస్టింగ్ గా మాట్లాడటం లేదు కానీ.. పిల్లలంటే మాత్రం తనకు చాలా ఇష్టమంటోంది. అసలు తన పెళ్లి గురించి మరీ ఎక్కువగా థింక్ చేయొద్దంటూ ఫ్యాన్స్ కు ఉచిత సలహా కూడా ఇస్తోంది. తన పెళ్లి గురించి వచ్చే ఊహాగానాలను కూడా పెద్దగా పట్టించుకోవద్దని అంటోంది. "నాకు పిల్లలంటే భలే ఇష్టం. కానీ అదొక్కటే పెళ్లి చేసుకోవాలి అనుకోవడానికి రీజన్ కాదు కదా. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నా వెంటనే నేనే ఆ సంగతి పిలిచి మరీ చెబుతాను. ఈలోగా ఫలానా వాళ్లతో పెళ్లి అంటూ వచ్చే రూమర్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు."అంటోంది అనుష్క. స్వీటీ ఓ పక్క పిల్లలంటే ఇష్టమంటోంది.. పెళ్లి మాటెత్తితే దాటేస్తోంది. పెళ్లి చేసుకోకుండా పిల్లలు కావాలంటే బాలీవుడ్ హీరోయిన్... మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ లా దత్తత తీసుకోవడమే మార్గం. అనుష్క మాటలు చూస్తుంటే అలాంటి ఆలోచనలేవో చేస్తున్నట్టే ఉంది. ఆమె అభిమానులేమో చక్కగా పెళ్లి చేసుకోమని సలహాలిస్తున్నారు. మరి చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Printed, Published and Owned by V.V.Ramana Murthy and Printed at LEADER PRESS, 58-14-109/5, Block No. 113 A, VUDA Layout, Marripalem, Visakhapatnam - 530009, A.P. and Published at 47-10-7/3, Diamond Park Junction, Visakhapatnam - 530016, A.P.
EDITOR - V.V. RAMANA MURTHY, RNI NO: 72163/99, Registered Postal Regd. No. - VSP/211/2015-17 E-MAIL andhraleader@gmail.com, Telephone Nos. 0891-6660599, 98488 49832

ఓటరు నమోదుకు 14వ తేదీ వరకు గడువు
తహాశీల్దార్ రాణీ అమ్మాజీ

నక్కపల్లి, న్యూస్‌లీడర్: ఈ నెల 14లోపు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తహాశీల్దార్ రాణీఅమ్మాజీ అన్నారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ర్హత గల ప్రతీ ఒక్కరు ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొని గ్రామ స్థాయిలో బీఎల్‌వోలకు సహకరించాలని అన్నారు. 2019 జనవరి ఒకటవ తేదీనాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆమె అన్నారు.

టీడీపీ దళిత పక్షపాతి : ఎమ్మెల్యే పీలా

కశింకోట, న్యూస్‌లీడర్:

మండలంలోని ఏఎస్‌పేట గ్రామం కమ్యూనిటీ హాలులో పెండింగు సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ శుక్రవారం రివ్యూ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా దళిత వాడలను సందర్శించి దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏఎస్‌పేట శ్రీఆంజనేయస్వామి తీర్థానికి వచ్చిన ఎమ్మెల్యే పీలాను ఆర్‌ఈసీఎస్ ఛైర్మన్ మలసాల రమణారావు కండువా వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అధికారుల రివ్యూలో ఎమ్మెల్యే పీలా పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో దళితులను అన్ని విధాల ఆదుకుంటుందని, బ్యాంకుల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కార్లు, ట్రాక్టర్లు, భూముల కొనుగోలు పథకం ద్వారా రుణాలు మంజూరు చేసి దళితుల పక్షపాతిగా నిలిచిందన్నారు. పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. అభివృద్ధి పనులపై అచ్యుతాపురం, ఎంజీపాలెం, ఏనుగు తుని అధికారులను నిలదీశారు. వాటర్ ట్యాంకులను ఎప్పుడులోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. త్వరలో టెండర్లు పిలిచి వారం రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. తాళ్లపాలెం పీహెచ్‌సీలో ఈ నెల 19న ఎన్టీఆర్ అనుపత్రి ద్వారా కంటి పరీక్షలను నిర్వహించాలని, ప్రతీ గ్రామంలో దండోరా వేయించి కంటి సమస్యలున్న వారందరికి వైద్యం చేయించాలన్నారు. పెండింగులో ఉన్న ఇళ్లను తక్షణమే పూర్తి చేయాలన్నారు.


మాట్లాడుతున్న ఎమ్మెల్యే పీలా

ప్రతీ గ్రామంలో రోడ్లు, కాలువలు పూర్తి చేయాలన్నారు. గ్రామంలో ప్రతీ ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లను అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి.సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ఉగ్గిన రమణమూర్తి, సిదిరెడ్డి శ్రీనివాసరావు, గొంతిన శ్రీనివాసరావు, మజ్జి నిరంజన్ కుమార్, పెంటకోట రాము, వైస్ ఎంపీపీ చిరికి సన్యాసినాయుడు, కలగా సోమేశ్, బాబర్, కె.నర్సింగరావు పాల్గొన్నారు.

నష్టాలబాటలో పిప్పలమోడి వ్యాపారం

మాడుగుల, న్యూస్‌లీడర్:

మాడుగుల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది హల్వా. కాని హల్వా వ్యాపారం కంటే కోట్లాది రూపాయలు ఖరీదు చేసే పిప్పలమోడి వ్యాపారం గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఈ పిప్పలమోడి ద్వారా సుమారు ఆరు వందల మంది మహిళలు, 200 మంది కళాసీలు, ఉపాధి పొందుతున్నారు. మాడుగులలో సుమారు 15మంది వ్యాపారులు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క దుకాణం దగ్గర కనీసం 20 మంది మహిళలు, పది మంది కళాసీలు పనిచేస్తుంటారు. సుమారు 400 మంది ఇంటి దగ్గర బంగీల ద్వారా పిప్పల కట్ చేసి దుకాణాలకు పంపుతారు. ఈ పిప్పలి జనవరి, ఫిబ్రవరి నెలలో పెదబయలు, జి.మాడుగుల, హుకుంపేట, గుత్తులపుట్టు సంతలో మాడుగుల వ్యాపారులు మాత్రమే ఖరీదు చేస్తారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో అమ్మకాలు సాగిస్తారు. ఆరు నెలల పాటు దీనిని కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ చేస్తారు. ప్రస్తుతం ఈ వ్యాపారానికి సరైన


పిప్పల కటింగు చేస్తున్న కూలీలు

ధర లేకపోవడంతో వ్యాపారులు కోట్లాది రూపాయలు నష్టపోయారు. కొంతమంది వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులతో గ్రామం విడిచిపోయి చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. ఏటా 20కోట్ల దాకా జరిగే వ్యాపారం ప్రస్తుతం ఐదారుకోట్లకు తగ్గింది. గతంలో ఈ పిప్పలమోడికి బ్యాంకు రుణాలు ఇచ్చేది. ప్రస్తుతం బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి గమనించి వ్యాపారులకు బ్యాంకు రుణాలు అందించాలని వర్తకులు కోరుతున్నారు.

బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి



పిప్పలమోడి వ్యాపారం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మహిళలకు, కళాసీలకు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. బ్యాంకు రుణాలు మంజూరు చేస్తే వ్యాపారులు ఆర్థిక పరిస్థితులు గట్టెక్కే అవకాశం ఉంది.

-నూతుగట్టు నాగ శంకర్,
వ్యాపారి, మాడుగుల.

పశు వ్యాధులకు
సకాలంలో చికిత్సలు చేయించుకోవాలి

పశు సంవర్థకశాఖ ఏడీ రామచంద్రరావు

మునగపాక, న్యూస్‌లీడర్:

పాడి రైతులంతా తమ పశువులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని పశు సంవర్థకశాఖ సహాయ సంచాలకులు రామచంద్రరావు కోరారు. మండలంలోని నాగులాపల్లి గ్రామంలో పశువైద్య కేంద్రం వద్ద అనకాపల్లి మార్కెట్ కమిటీ సహాయంతో పశు సంవర్థకశాఖవారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దొడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరాల్లో తమ పశువులకు మెరుగైన వైద్య పరీక్షలు అందించి పాడి రైతులకు వ్యాధుల పట్ల తగిన సూచనలు, సలహాలు ఇవ్వడమే ధ్యేయంగా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మార్కెట్ కమిటీ నిధులతో నాగులాపల్లిలో రైతులకు అవసరమై రహదారి నిర్మాణానికి 10లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, త్వరలోనే రహదారి పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతరం మండల పశు వైద్యాధికారిణి సౌజన్య, పశు వైద్యాధికారిణి కేవీఎస్ రాఘవమ్మలు పశువులకు గర్భకోశ వ్యాధులు, ఎదకురాని పశువులకు చికిత్సలు, చూడి పరీక్షలు,


మాట్లాడుతున్న ఏడీ రామచంద్రరావు

దున్నలకు, గిత్తలకు విత్తులు నొక్కుట, పేడ, రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి బి.రవికుమార్, గ్రామ సర్పంచ్ యల్లపు వెంకటభాస్కరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బీలా స్రవంతి, పీఏసీఎస్ అధ్యక్షులు మళ్ల ఉమామహేశ్వరరావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు వేగి సోమేశ్వరరావు, బొడ్డేడ అప్పారావు, పాల సంఘం డైరెక్టర్లు శరగడం సత్యనారాయణ, సాగునీటి సంఘం అధ్యక్షుడు భీమిశెట్టి వెంకట సత్యనారాయణ, వేతన కార్యదర్శి బొడ్డపు శివ, పాడి రైతులు పాల్గొన్నారు.

10న గౌరీపరమేశ్వరుల మహోత్సవం

కశింకోట, న్యూస్‌లీడర్:



మండలం కేంద్రమైన కశింకోట గవరపేట శ్రీగౌరీపరమేశ్వరుల ఉత్సవం శనివారం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వేగి గోపీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం గౌరీపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించబడునని తెలిపారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పురవీధులను విద్యుద్దీపాలంకరణ చేశారు. కార్యక్రమంలో తోడపెద్దు సేవ, సాంఘిక నాటకాలు, తప్పెదుగుళ్లు, బాణాసంచాలు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మెయిన్‌రోడ్డు వద్ద డ్యాన్స్ హంగామా, పూసర్ల వీధి వద్ద చింతామణి నాటకం, ఎన్టీఆర్ కళామందిర్ సంతబయలు పబ్లిక్ స్టేజ్ వద్ద జైహిా గౌరీ డ్యాన్స్ హంగామా, హైస్కూలు వద్ద కాండ్రేగుల శంకరరావు ఇంటివద్ద ప్రేమకుమార్ ఆర్ట్స్, మామా ఏక్‌పెగ్‌లా డ్యాన్స్‌షో, పెదబజారు వద్ద బుర్రకథ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశామని గోపీకృష్ణ తెలిపారు. గౌరీపరమేశ్వరుల సారె ఊరేగింపు శుక్రవారం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ మహోత్సవంలో పాల్గొనాలని ఆయన కోరారు.

పీఏసీఎస్‌ల పదవీకాలం పొడిగింపుపై హర్షం


మాట్లాడుతున్న డీసీసీబి డైరెక్టర్ రవికుమార్

బుచ్చెయ్యపేట, న్యూస్‌లీడర్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పిఏసిఎస్) పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఆరునెలలు పాటు పొడిగించడంపై డీసీసీబీ డైరెక్టర్ కోరుకొండ రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 4వతేదీకి పిఏసిఎస్‌లు, డిసీసీబీ, డీసీఎంఎస్‌ల పదవీకాలం ముగిసిందని, ఈ నేపధ్యంలో ప్రభుత్వం మళ్లీ తమకు మరో ఆరు నెలలు పాటు పదవీ బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని పిఏసిఎస్ పాలకవర్గాలు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా రైతులకు మెరుగైన సేవలందించాలని రవికుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు.

శునకం దాడిలో ఇరువురికి గాయాలు

రావికమతం, న్యూస్‌లీడర్: మండలంలో గల మర్రివలస గ్రామంలో కుక్క దాడిలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన అమిరెడ్డి దాసు, ఇతని భార్య కుమారిలు ఇంటి పనులు చేసుకొంటుండగా ఇరువురిపై దాడి చేసి కాళ్లు, చేతులపై గాయపర్చింది. గాయాలపాలైన ఇరువురికి కుటుంబ సభ్యులు రోలుగుంట పిహెచ్‌సికి తరలించి వైద్యం అందించారు. ఈ మధ్య కాలంలో గ్రామంలో కుక్కలు సంచారం అధికం కావడంతో తరచూ గ్రామస్థులపై దాడి చేస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇకనైనా పంచాయతీ సిబ్బంది, పాలక సిబ్బంది కుక్కలు ఏరివేత కార్యక్రమం చేపట్టాలని కోరారు.

ఘనంగా ప్రారంభమైన ఆంజనేయతీర్థం

రావికమతం, న్యూస్‌లీడర్: మండలంలో గల కొత్తకోట శ్రీభక్తాంజనేయ స్వామివారి తీర్థ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం వేకువజాము నుంచే వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఉదయం నుంచి పలు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే మూడు రోజులు స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని ఆలయ కమిటీ తెలిపింది.

వృత్తి విద్యలో నిరుద్యోగ యువతకు శిక్షణ

రావికమతం, న్యూస్‌లీడర్:

అల్ప సంఖ్యాకవర్గ ఆర్థిక సంస్థ ద్వారా క్రిస్టియన్ మైనార్టీ నిరుద్యోగ యువతకు వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపిడిఓ జయప్రకాశరావు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కుల ధృవపత్రం, ఆధార్ కార్డు, విద్యార్హతలు, నకలు పత్రాలతో ఈ నెల 10లోగా విశాఖలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలోని కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు.

ఇటుక బట్టి పాక దగ్ధం

గొలుగొండ, న్యూస్‌లీడర్:

మండలంలో లింగంపేటకు సమీపంలో ఉన్న గుజ్జుమానుపాకలో ఇటుకల బట్టి పాక దగ్ధమైంది. దీంతో సుమారు 2లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు అప్పలరాజు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కులవృత్తి, జీవనోపాధిలో భాగంగా బ్యాంకు రుణం నుంచి కొయ్యూరు మండలం గుజ్జుమనుపాకలో రెండేళ్లగా ఇటుకల బట్టిని ఆయన నిర్వహిస్తున్నాడు. తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు రేగి పాక దగ్ధమైంది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఇటుకలకు తయారు చేసే వంకారాలు, బరకాలు, తోపుడుబళ్లు, బైక్ దగ్ధమయ్యాయి. చుట్టుపక్కల వారు వచ్చేసరికి పాక, పరికరాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దీంతో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు తంగేటి అప్పలరాజు తెలిపారు.

జాతీయ ఉపకార వేతనాలకు
19 మంది ఎంపిక

రావికమతం, న్యూస్‌లీడర్:

మరుపాక ఏపి మోడల్ పాఠశాలకు చెందిన 19 మంది విద్యార్థులు జాతీయ ఉపకార వేతనానికి అర్హత సాధించారు. ఈ స్కూల్ నుంచి ఇప్పటి వరకు 77 మంది ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు అర్హత పరీక్ష నిర్వహించి జాతీయ ఉపకార వేతనాలను అందజేస్తోంది. ఇందులో భాగంగా 2017 విద్యా సంవత్సరానికి జాతీయ ఉపకార వేతనాల కోసం గతేడాది నవంబరులో అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మరుపాక ఏపి మోడల్ స్కూల్ నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు 25 మంది హాజరయ్యారు. వీరిలో గున్నా లావణ్య, గల్లా అశ్విని, బేరా శ్రావణి, బుర్రకాయల మాధురి, వేమవరపు శ్రీవిశ్వనాథ, కోటనాగార్జున, విస్సారపు గోవింద, సాసుబిల్లి మనోహర్, చెరుకూటి లీలాభవాని ప్రసాద్, వాలిశెట్టి లీలామాధురి, రాజాన హరిత, కరణం శ్రావణి, కలగ నీరజ, ఉప్పలూరి గంగాపరమేశ్వరి గంజి రేణుక, పట్నాల సాయిశ్రీజ, ముత్యాల సుధారాణి, గొర్లె నవీన్‌కుమార్, యాక మోహన్‌కుమార్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ కృష్ణవేణి తెలిపారు.

ముగిసిన కబడ్డీ పోటీలు

రోలుగుంట, న్యూస్‌లీడర్

మండలంలోని శ్రీగౌరీపరమేశ్వరుల మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బాలికల కబడ్డీ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో మాకవరపాలెం, తామరం, కుసర్లపూడి, జల్లూరు, కొండపాలెం, రోలుగుంట, గుండుపాల, యల్లవరం, చోడవరం ప్రాంతాలకు చెందిన ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఇందులో ప్రథమ స్థానం తామరం జట్టు, ద్వితీయ స్థానం మాకవరపాలెం, తృతీయ స్థానం కుసర్లపూడి జట్లు సాధించాయి. గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు రూ.6వేలు, రూ.4వేలు, 2వేలు చొప్పున విజేతలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ పోతల శ్రీనివాసరావు, సర్పంచ్ పోతల లక్ష్మీరమణమ్మ, ఉప సర్పంచ్ మద్దు తాతబాబు, పిఏటి శరకాపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవ ర్యాలీ

కశింకోట, న్యూస్‌లీడర్:

జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ బి.రాజశేఖర్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ బి.రాజశేఖర్ మాట్లాడుతూ ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలు అందరికీ నులిపురుగుల నిర్మూలనా మాత్రలు అన్ని పాఠశాలల్లోను, అంగన్వాడీ కేంద్రాలల్లో ఉచితంగా ఇవ్వబడుతుందన్నారు. నమోదు చేయబడని, పాఠశాలకు వెళ్లని పిల్లలకు కూడా నులిపురుగులు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేయబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికార్లు ఎస్.శ్రీనివాస్, వి.మురళీకృష్ణ,


ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

పీహెచ్‌ఎన్ పీఎం సరోజని, పర్యవేక్షకులు పీవీ నర్సింహరావు, కె.సాంబశివరావు, ఎం.సత్యవతి, కె.మున్నీ, ఏఎన్‌ఎంలు,ఎంపీహెచ్‌ఏ (ఎం), ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామాల్లో సమస్యలు తెలియజేయాలి


మాట్లాడుతున్న డిపిఓ కృష్ణకుమారి

నాతవరం, న్యూస్‌లీడర్:

గ్రామాల్లో సమస్యలు తెలియజేస్తే వాటిని పరిష్కరిస్తామని నాతవరం ప్రత్యేకాధికారి అయిన డిపిఓ కృష్ణకుమారి అన్నారు. గురువారం రాత్రి నాతవరం మండలం చమ్మచింత గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. ముందుగా గ్రామంలో పర్యటించి మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభలో డిపిఓ మాట్లాడుతూ సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసమే కలెక్టర్ ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. గ్రామాల్లో త్వరితగతిన మరుగుదొడ్లు నిర్మించుకొని ఒడిఎఫ్‌గా పంచాయతీగా తీర్చిదిద్దటానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఎల్.యాదగిరీశ్వరరావు, తహసీల్దార్ కనకారావు, ఎంపిటిసి కె.నూకరాజు గ్రామస్థులు పాల్గొన్నారు.

రహదారులకు మరమ్మతులు


రోడ్డు వేస్తున్న కార్మికులు

తుమ్మపాల (అనకాపల్లి), న్యూస్‌లీడర్:

మండలంలోని తుమ్మపాల పంచాయతీ పరిధిలో గల గుండాలవీధి కూడలి నుంచి ఏలేరు కాలువ వరకు గల ప్రధాన రహదారి మరమ్మతు పనులు బుధవారం ప్రారంభించారు. అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో బాగా దెబ్బతిన్న రహదారులను గుత్తేదారు పి. ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి సిబ్బంది పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టారు. సుమారు మూడు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ రహదారిని ఆరు లక్షల రూపాయల నిధులతో మరమ్మతులు చేస్తున్నట్లు గుత్తేదారు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఈ రహదారిని వినియోగంలోకి తీసుకువస్తామన్నారు.

సమాజసేవలో పైలా ప్రసాదరావు

మాడుగుల, న్యూస్‌లీడర్:



ఏపీ జన్మభూమి సమన్వయకర్త, పైలా ఫౌండేషన్ అధినేత పైలా ప్రసాదరావు వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా, సామాజిక సేవకునిగా యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పైలా ఫౌండేషన్ ద్వారా మాడుగుల నియోజకవర్గంలో సుమారు 35 డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉన్నతమైన చదువులు చదివే విధంగా కృషి చేస్తున్నారు. నిరుద్యోగ, యువతీ, యువకులకు సుమారు 70మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కాలిఫోర్నియాలో సొంతంగా సాజిక్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ నాయకుడిగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. పైలా ఫౌండేషన్ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ మాడుగుల నియోజకవర్గ సమస్యలు ఎప్పటికప్పుడు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తున్నారు. మాడుగుల ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పూర్తిగా పార్టీకి సేవలందిస్తానని అంటున్నారు. ఆదర్శాలు అందరికి ఉంటాయి కాని వాటిని ఆచరణలో సాధ్యం చేసి చూపించే వ్యక్తి పైలా ప్రసాదరావు.

ఘనంగా సంతోషిమాత తీర్థం

మాడుగుల, న్యూస్‌లీడర్:

కేజేపురం జంక్షన్‌లో కొలువై ఉన్న శ్రీసంతోషిమాత తీర్థ మహోత్సవం శుక్రవారం ఆలయ కమిటీ ఛైర్మన్ కాళ్ల అమ్మతల్లినాయుడు అధీనంలో ఘనంగా ఏర్పాటు చేశారు. తెల్లవారు జాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రధాన అర్చకులు, దొంతుకుర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ మహోత్సవం సందర్భంగా అప్పలరాజుపురంలో ఉన్న శ్రీలలితాదేవి వృద్ధాశ్రమానికి మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గవిరెడ్డి రామానాయుడు, మాజీ శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ, పీవీజీ కుమార్ చేతులమీదుగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అమ్మవారికి నెహ్రూవీధి, పిళ్లావారి వీధి, రాజవీధి, డిబ్బవీధి, మళ్ల వారి వీధి ప్రజలు, భక్తులు జి.కొండాలక్ష్మి, దాడి గంగా భవానీ కలిసి అమ్మవారికి ఘనంగా సారె సమర్పించారు. అమ్మవారి ఆలయానికి స్థలాన్ని విరాళంగా అందించిన మారుముఖం కొండమ్మ సోదరులు కాము నాయుడు, రమణలను ఆలయ ఛైర్మన్ కె.అమ్మతల్లి నాయుడు ఘనంగా సత్కరించారు. మధ్యాహ్నం అన్నసమారాధన ఏర్పాటు చేశారు. అనంతరం ముగ్గుల పోటీలు, సైకిల్‌షో పోటీలు, క్విజ్ పోటీలు ఏర్పాటు చేసి గెలిచిన వారికి బహుమతులు అందించారు.


సారె ఊరేగిస్తున్న దృశ్యం

చెత్తను ఎరువుగా మారిస్తే ప్రయోజనం

నాతవరం, న్యూస్‌లీడర్:

పంచాయతీల్లో చెత్త లేనప్పుడే ఆరోగ్యం బాగుంటుందని సంపద తయారీ కేంద్రం శిక్షకులు రఘురామ్ అన్నారు. నాతవరం చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో గొలుగొండ, కోటవురట్ల, రోలుగుంట, నాతవరం మండలాలకు చెందిన వివిధ క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. చెత్తను రోడ్లపై వేయకుండా గ్రీన్ అంబాసిడర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని సేకరించి తడి, పొడి బుట్టల్లో వేసేందుకు ప్రజలను చైతన్యం తీసుకురావాలన్నారు. పశువుల వ్యర్థాలను సేకరించి సేంద్రియ ఎరువును తయారు చేసి అమ్మకాలు చేపట్టాలన్నారు. ఈ ఎరువును రైతులకు తక్కువ ధరకే అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాతవరం సర్పంచ్, వైసిపి నాయకులు అంకంరెడ్డి జమీలు, పంచాయతీ సెక్రటరీ చినబాబు పాల్గొన్నారు.


శిక్షణ పొందుతున్న నాలుగు మండలాల క్షేత్ర సిబ్బంది

విలేఖరి సీతారాం మృతి

గొలుగొండ, కే.డి.పేట, న్యూస్‌లీడర్:

గొలుగొండ మండల విలేఖరి రాయపురెడ్డి సీతారాం (55) మృతిచెందాడు. గత కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన సీతారాం విశాఖ కె.జి.హెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. పలు దినపత్రికలలో విలేఖరిగా పనిచేసిన సీతారాం ప్రస్తుతం నేటి భారతదేశం పత్రికలో విలేఖరిగా కొనసాగుతున్నాడు. ఈయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు వున్నారు.

పలువురు సంతాపం.... విలేఖరి సీతారాం మృతికి పలువురు సంతాపం తెలిపారు. స్థానిక తేదేపా, వైకాపా నాయకులతో పాటు జర్నలిస్టులు సంతాపం తెలియజేసారు.